Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 7, no. 21

(Nov. 21, 1945)

బెజవాడ, 1945

Record no. 683

Prajāśakti

Vol. 7, no. 21

(Nov. 21, 1945)

Bejavāḍa, 1945

Record no. 683

Regd. No M. 4486

0.2.0

ప్రజాశక్తి

సంపుటి 7 బుధవారం 21-11-45 సంచిక 21

"ప్రజాశక్తి" చందా వివరాలు

డిసెంబరు 1 వ తేదీ నుండి దినపత్రికను తప్పకుండా తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాం. ఏజంట్లందరూ ఈనెల 25 తేదీనాటికి తమ డిపాజిట్లను పంపించాలి. ఎన్ని కాపీలు కావలసినదీ వెంటనే తెలియపరచాలి.

"ప్రజాశక్తి" వార పత్రిక ఇప్పటి మాదిరిగా బుధవారం నాడు రాదు. ఆదివారంనాడు ఎక్కువ పేజీలతో ప్రత్యేక సంచికగా వస్తుంది. ఇప్పటి వార పత్రిక చందాదార్లందరికీ దాన్ని ప్రత్యేకంగా పంపుతాం. ప్రస్తుతం వారపత్రికకు చందాదార్లుగా ఉంటూ, దినపత్రికను తెప్పించుకోదలచినవారు 3 నెలలకు తక్కువ కాని చందాను (రు. 6) పంపాలి. తమ వారపత్రిక చందా సొమ్ముకూడా ఉపహరించాలి.

ఆదివారం సంచిక చందావివరాలు ; విడిపత్రిక 0-2-0; 6 నెలలు 2-0-0; సంవత్సరానికి 4-0-0; మూడు నెలల చందా ఉండదు.

— మేనేజరు

భారత కమ్యూనిస్టుపార్టీ కార్యాలయంమీదరౌడీలదాడి

— ఎ. యస్. ఆర్. చారి

శనివారం 10-11-45 వ తేదీ సాయంత్రం 7-30 గంటలకు 50 మంది గుంపు భారత కమ్యూనిస్టుపార్టీ కార్యాలయం మీదికి వచ్చి, "కమ్యూనిస్టుపార్టీ నశించాలి," "పి.సి. జోషి నశించాలి." అంటూ కేకలు ప్రారంభించారు. దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించ యత్నించారు.

వీరికి నాయకత్వం వహించినది కొద్దిమంది రౌడీలు. కాంగ్రెసుతోగాని, స్వాతంత్ర్య పోరాటంతోగాని, యీ రౌడీమూకకు ఎట్టి సంబంధంలేదు. అందువల్ల వీరికి కొందరు డబ్బిచ్చి యిలా పంపి ఉండాలి. ఐతే ఆగుంపులో వున్న విద్యార్థికాంగ్రెసు యువకులకూ, వర్తక గుమాస్తాలకూ, వీరే నాయకత్వం వహించి నడిపారు.

ఆగుంపు పార్టీ కార్యాలయంలో ప్రవేశించకుండా ఆపడానికి మేం మేడదిగి క్రిందికి వచ్చాం. ఆ రౌడీనాయకుడు పల్లగా, సన్నంగా, ఉన్నాడు పంట్లాం, షర్టు, నల్లని హైటు ధరించాడు. వేషం అంతా రౌడీ వేషమే; కొంతకాలం అతడు సినిమాలో గేటుకీపరుగా ఉండేవాడనివిన్నాను. అతనివెంట యిద్దరు కాంగ్రెసు వాలంటీర్లు ఉన్నారు. ఒకనికి మెడలో త్రివర్ణ బాడ్జీ ఉంది. రౌడీనాయకుడే మొదట కేకవేశాడు. మమ్మల్ని బ్రిటిష్ ఏజంట్లన్నాడు. నెలకు రు 25 000 లు ప్రభుత్వంనుంచి మాకు డబ్బు వస్తోందన్నాడు. తరువాత మేం స్టాలిన్ ఏజంట్లమన్నాడు. "పాండి రష్యాకు!" అంటూ కేకలు వేశారు. ఇద్దరు టోపీ ధరించిన మరొక రౌడీ ముందుకు వచ్చి, "మా పోరాటాన్ని మీరు నాశనం చేశారు!" "సుభాస్‌బాబు చిరస్థాయి అగు గాక!" అని అరిచాడు. మమ్మల్ని వారంతా బండబూతులు తిట్టారు. మేము కొంచెంకూడా రెచ్చిపోకుండా శాంతంగా ఉండడంచూచి, మరీ వినకూడని బూతులు ప్రారంభించారు. వాటి విషయం తరువాత రాస్తాను.

ఇదంతావింటూసహించడం మాకు బహుకష్టమయింది. నామట్టుకునేను ఆత్మనిగ్రహం కోల్పోకుండా ఉండటానికి గట్టిగా పిడికిలి బిగించాను. ఆ దుర్మార్గులు మమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా శాంతంగా ఉండడంచూచి, మామీద ఉమ్మి వేయ నారంభించారు. నా ముఖమూ, కళ్ళజోడూ ఉమ్మితో తడిసిపోయాయి. దాదాపు ఒక గంటసేపుయిలా జరిగింది. తరవాత కొంతసేపటికి ఇద్దరు పోలీసులు తీరుబడిగా నడుచుకుంటూ వచ్చారు. రౌడీలు కొద్దిగా ప్రక్కకు తొలగి, రాళ్లు రువ్వనారంభించారు. మాలో యిద్దరికి రాళ్ళు తగిలాయి ఒకరు మా లైబ్రేరియన్ గోవిందవిద్యార్థి; రెండవ ఆయన "బాంబే క్రానికల్" (?) పత్రికకు చెందిన మీర్జా అష్రాఫ్. గోవిందవిద్యార్థికి నుదుటిమీద, అష్రాఫ్‌కి తలమీద గాయాలు తగిలాయి.

దీని రహస్యమేమిటి ?

ఈ దాడులు చెయ్యడానికి యిది మూడవసారి. రెండు నెలలక్రితంపన్నాలాల్ పిట్ రెస్‌లోసర్దార్‌పటేల్‌ఉపన్యసించినప్పుడు మొదటిదాడి జరిగింది. చౌపతీలో శరత్‌బోసు అజాద్ హిందుఫౌజు వారం ప్రారంభించినప్పుడు రెండవసారి. చౌపత్తీలో పండిట్ నెహ్రూ ఉపన్యాసం అయ్యాక ఇది మూడవసారి.

ఈ ఉపన్యాసాలకూ, లజ్జాకరమైన యీ దాడులకూ సంబంధం ఏమిటి? కమ్యూనిస్టు వ్యతిరేకుల డబ్బు తింటూ వున్న యీ రౌడీలుగాని, విద్యార్థి కాంగ్రెసు కుర్రవాళ్లుగాని, గుమాస్తాలుగాని, వాళ్ళంతట వాళ్లు మామీద దాడిచేసి యీ దుర్మార్గాలు చెయ్యడానికి సాహసించలేరు.

కాంగ్రెసు సభలలో నాయకులు పదిగా, 'కమ్యూనిస్టుల్ని దేశద్రోహులం'ని తిడుతూ ఉంటారు. ఉదాహరణకు పండిట్ నెహ్రూ తన చౌపటీ ఉపన్యాసంలో, "ప్రభుత్వంతో కమ్యూనిస్టులకు అవినీతికరమైన సంబంధం ఉంది" అని అన్నారు. అది అబద్ధంఅన్న సంగతితో ఆయనకు లోక్యంలేదు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉద్రేకాన్ని రెచ్చగొట్టగానే, విద్యార్థులనూ, గుమాస్తాలను వెనకవేసుకురావడానికి రౌడీలకు సులభమవుతుంది. వాళ్ల దాడికి నాయకత్వం పూనుకొని దాడిచేస్తారు. ఈ విధంగా వాళ్లు మా ఆఫీసు మీదికి వచ్చారు. బండబూతులుతిట్టి మమ్మల్ని దెబ్బలాటకు రెచ్చగొట్టడమే వాళ్ళ ఉద్దేశం. ఆ సన్నాగంలో పడిపోయి వాళ్లను మేం కొట్టినట్టయితే, యీ కమ్యూనిస్టు వ్యతిరేక మూక, మాకు వ్యతిరేకమైన ప్రచారంచెయ్యడానికి సంతోషంగా యెల్లప్పుడూ సంసిద్ధమైఉండే జాతీయ పత్రికల్లో ప్రకటనలు చేస్తారు. కాంగ్రెసు వినాదాలుచేస్తూ ఒక సభనుండి కాంగ్రెసు వాలంటీర్లు వస్తూవుంటే కమ్యూనిస్టులు తమ ఆఫీసునుండి బయటికివురికి, కాంగ్రెసు వాలంటీర్లను నిర్దాక్షిణ్యంగా పట్టుకకొట్టేరని యీ పత్రికల్లో ప్రకటనలు చేస్తారు. మేం పంపే ప్రకటనలను బుట్టదాఖలు చేస్తాయి ఈపత్రికలు. వీటి ప్రవర్తన కమ్యూనిస్టులపై దౌర్జన్యంచేసే రౌడీలను బలపర్చి, మాపట్ల అపోహలను తీవ్రతరం చేస్తూవుంది. ఇదీ, దేశమంతటా కమ్యూనిస్టు వ్యతిరేకులు అవలంబించే విధానం. ఈ విధానాన్నే వాళ్ళు ఆంధ్ర దేశంలో అవలంబిస్తున్నారు. బొంబాయిలో కూడా అదే అవలంబిస్తున్నారు. కాంగ్రెసు సంస్థగా దీనికి ప్రోత్సాహం యివ్వడంలేదు. బొంబాయి కాంగ్రెసులోవున్న కమ్యూనిస్టు వ్యతిరేక ముఠాయే దీనికి ప్రోత్సాహం యిస్తూవుంది. దీని అగ్రశ్రేణి కాంగ్రెసు నాయకులు ఖండించడంలేదు.

'సెంటినల్' వ్యాఖ్యానం

జాతీయపత్రికల సంపాదకులు యీచర్యలను ఖండించి, మన జాతీయ జీవనం కళంకం కాకుండా కాపాడవలసిందని పి. సి. జోషి హెచ్చరిస్తూ పత్రికలన్నిటికి ప్రకటనలను పంపారు. 'బొంబే సెంటినల్' పత్రిక ఈప్రకటనను ప్రచురించింది. కాని కమ్యూనిస్టులపై గుడ్డిద్వేషంతో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా యేమి చేసినా సవ్యమైనదని భావించే కుమ్తేకర్ అన్న సెంటినల్ ఉపసంపాదకుడు, యీవిధంగా వ్యాఖ్యానం చేశారు :

"కామ్రేడ్ జోషీ ఆఫీసుపైకి రౌడీలు కనివారంనాడు దాడి చేసిరనీ, కామ్రేడ్స్‌ను చంపుతామని బెదరించారనీ చెపుతూ కామ్రేడ్ జోషి తననూ తన కామ్రేడ్స్‌ను రక్షించుకోవలసి వస్తుందని ప్రకటిస్తున్నారు. కమ్యూనిస్టుల యింటికగ్గరే ప్రజాయుద్ధం ప్రారంభమైంది."

రౌడీలను సమర్ధించడానికి మామీద నిందలువేయడానికి యీయన యెంత ఆతృతగా వున్నాడో చూడండి.

వీటిని సమర్ధిస్తారా ?

దాదాపు ఒక గంటవరకూ మమ్మల్ని తిట్టిన బూతులు కొన్ని మచ్చుకు చూడండి. తనకు యిష్టమైతే కుమ్తేకర్ గారు వీటిని సమర్ధించవచ్చు:

రౌడీలు తిట్టిన బూతులు యివి : "కిందికి దించరా నీఅమ్మని....నీఅక్కచెల్లెల్ని....నీపెళ్ళాన్ని...." ఇటువంటి తిట్లతోబాటు, "సుభాస్‌బోస్ జిందాబాద్," "జవహరలాల్‌కి జయ్" అని నినాదాలు చేశారు.

ఇటువంటి బూతులు రాయవలసి వచ్చినందుకు నాకువిచారంగా వుంది. కాని ఈరౌడీలవల్ల కాంగ్రెసు కీర్తిప్రతిష్ఠలు యెలా మలినం అవుతున్నాయో గమనించి, గౌరవంగల ప్రతి భారతీయుడు విచారించాలని మేము ఆశిస్తున్నాము.

ఇటువంటి దుర్మార్గాలను గౌరవంగల ప్రతివ్యక్తి ఖండిస్తారని ఆశిస్తున్నాం.

కాంగ్రెసునాయకులు దీన్ని ఖండిస్తారనీ, కాంగ్రెసు సంస్థ పేరుగాని కాంగ్రెసునాయకుల పేరుగాని వుచ్చరించేవాళ్ళు యీవిధంగా ప్రవర్తించకూడదంటూ ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇలా కోరడం న్యాయం కాదా ?

మేము వేచివుండి పరిస్థితులను గమనిస్తాము. కాని మమ్మల్నిసమర్ధించుకోవడానికి వీరిలాంటినీచపద్ధతిని అవలంబించము. ఇదిభారతీయుడు చేయవలసినపనికాదు. మానవుడెవడూ చేయవలసిన పనికాదు.

— (పీపుల్స్‌వార్‌నుండి)

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

కాంగ్రెసు నాయకుల ప్రచారధోరణి

మైలవరం ఫిర్కాలో పుల్లూరు రెండు వేల జనాభాగల గ్రామం. మొన్న 16 వ తేదీన ప్రకాశంగారక్కడ పర్యటించారు. కోటిన గణపతిరావుగారు (బెజవాడ) అధ్యక్షత వహించారు. సభకు 70 మంది వచ్చారు. ప్రకాశంగారు తన సభలో "కమ్యూనిస్టు వ్యతిరేక ధోరణిలో ఉపన్యాసం ముగించిన తరువాత, ఒకకమ్యూనిస్టులేచి, "కమ్యూనిస్టులపై మీరెన్నో ఆరోపణలు చేశారు. ఇక్కడున్న ప్రజలన్ని అడిగింది అని వినయంగా పలికేమో" అని అడిగాడు. ఆ ఆరోపణలు అసత్యాలని ప్రజలు సభలో జవాబుచెప్పారు. "కమ్యూనిస్టులు అసలిక్కడ చేయలేదు. ఇతరచోట్ల చేశారు. ఇక్కడ తగాదా గానేఉంది" అని. తనకు అవకాశమివ్వకుండా అక్కడినుంచి బయటపడ జూశారు ప్రకాశంగారు.

ఇది పుల్లూరులో జరిగింది. ఈవిధంగానే ప్రజాభిప్రాయాన్ని తీసుకునే పద్ధతిని ప్రతిచోటా ఈ కాంగ్రెసునాయకులు అవలంబించినట్లయితే వేయి గొంతులమంది వారికిదే సమాధానం విన బడుతుంది.

కాని, కాంగ్రెసు నాయకులీపద్ధతి నవలంబించటంలేదు. గుడ్డిగా నోటికి వచ్చినట్లల్లా మాట్లాడేస్తున్నారు. ప్రజాభిప్రాయంతో పనిలేకుండా తమఅనుచరవర్గానికి లాఠీవిద్యాలం మారిపోస్తున్నారు. తమదు శ్రేష్ఠులకు తగిన ఫలితం ఎవరికయినా కలుగుతే, వారెంతటి అవినీతిపరులయినాసరే 'దేశభక్తు'లని నామకరణంచేసి, "మావారా కమ్యూనిస్టులీ దేశసేవ కరిని ఎలా కొట్టేరో" అని పత్రికల్లో రెక్కలుకున్నారు.

గుంటూరు ఉదంతం

ఉదాహరణను చూడండి. ఈనెల 10 వ తేదీని గుంటూరులో కమ్యూనిస్టుపార్టీ గొప్ప సభ జరపడం, కాంగ్రెసు పేరుతో కొంతమంది రౌడీలు ఆ సభను అల్లరిచేయ్యడానికి ప్రయత్నించడం పాఠకులకు తెలిసినదే. అసభ గల్లంతుకాకుండా వలంటీర్లు కాపాడారు. అల్లరిమూకను దూరంగా నెట్టారు. ఆ సందర్భంలో ఆ రౌడీమూక తమలో తాము కొట్లాడుకున్నారు: ఆ కొట్లాటలో ఒక కుర్రవాడు ప్రమాదానికి కొట్టుకొనిగాయపడ్డారు. ఇదీ జరిగిన యదార్థవిషయం.

కాని టంగుటూరి ప్రకాశంగారికి యదార్థ విషయాలతో పనిలేనట్లుంది. ఆ కుర్రవారు అజాద్ హింద్ ఫౌజును గురించి వివాదాలిచ్చారని, అది సహించలేక కమ్యూనిస్టులా కుర్రవారిని చావబాదారని అయన అభూత కల్పనలు సాగించారు. ఈ విధంగామాట్లాడే ముందు ప్రకాశంగారు "అజాద్ హింద్ ఫౌజు" విషయంలో కమ్యూనిస్టుపార్టీ వైఖరి ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించినా ఇంత పెద్ద అబద్ధాన్ని పలకవలసిన అవసరం ఉండేదికాదు. "అజాద్‌హింద్‌ఫౌజు"ను గురించి విచారణచేసే హక్కు బ్రిటిషు సామ్రాజ్యవాద ప్రభుత్వానికి లేదని, వారినందరినీ విడుదల చేయాలని కమ్యూనిస్టు పార్టీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించింది. అలాంటప్పుడు అఫౌజును గురించి వివాదాలిచ్చినవారిని కొట్టారనడంలో ఉచితానుచిత జ్ఞానం శూన్యం. ఇది ప్రకాశంగారిలాంటి పెద్దలకు తగదు.

అదీగాక "జిల్లాఅధికారులు కూడా ఈవిషయంలో తమ విద్యుక్త ధర్మాలను నిర్వర్తించకుండా ఉపేక్షించి ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది." అని సామ్రాజ్యవాద అధికారవర్గానికి కర్తవ్య ప్రబోధం చేయబోయారు. "తమ ప్రాణాన్ని కాపాడుకొనేందుకు కాంగ్రెసు స్త్రీలు గాని, పురుషులుగాని, హింసను అవలంబించడం న్యాయమే" అని స్వయం రక్షణపేరిట కమ్యూనిస్టులపైని లాఠీ సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించారు.

రౌడీల రాక్షస కృత్యాలు

కనబడ్డ పాతకల్లా తీసుకొని కమ్యూనిస్టులపై లాఠీ ప్రయోగం ప్రబోధిస్తున్న ప్రకాశంగారికి గుంటూరులో అమరునాదే కొంతమంది రౌడీలు కాంగ్రెసు పేరు చెబుతూ సాగించిన రాక్షస కృత్యాలు కనబడలేదు. వారి దృష్టికి అదంతా "తమ ప్రాణాన్ని కాపాడుకునేందుకు జరిగినహింసయే"నేమో!

కమ్యూనిస్టులపై ఒంటికాలుమీద దూసుకువచ్చే ప్రతివాడికీ 'దేశభక్తుల'ని నామకరణం చేసి, సమర్థించడం ఎక్కడికి దారితీస్తుందో ఈనాయకులు గుర్తించడంలేదు. కంకిపాడులో బ్రహ్మాండమైన ప్రజా సమీకరణ జరుగుతే, కొంతమంది ప్రబుద్ధులు కాంగ్రెసుజెండాలతో వచ్చి అల్లరి చేయబోయారు. అది సాగలేదు. ఇకవారూ మరికొందరూకలిసి దారులు కాచారు. సభానంతరం తిరిగివెళ్తున్న బళ్ళలో ఒంటరిగా దొరికిన వాటిమీద దౌర్జన్యాలకు పూనుకున్నారు. వాటిలో ఉన్న స్త్రీలను నానాబూతులు తిట్టడం, రాక్షసత్వం సాగించారు. అదిమాని సహించలేకప్రజలు కలుగచేసుకునేసరికి తోకముడిచారు. యలమంచిలి వెంకటేశ్వరరావు అనే అతను బండి తోలుతూ ఉండగా ఒకరు అడ్డుగా వచ్చి కొట్టారు, ఆ రౌడీమూక అడ్డు తగిలి బండిమీదనున్న ఎర్రజెండాపీకివేసి జెండా కావాలంటావా అని అన్నారు. వెంకటేశ్వరరావు సవిక్రమంగా "నా ప్రాణమున్నంతవరకు జెండాదిగదని" పలికేవరకి ఆరౌడీలు పరుగుసాగించారు.

చిలకలూరి పేటలో

చిలకలూరి పేటలో కమ్యూనిస్టులు దొంగమార్కెట్టును అరికట్టడానికి తీవ్రంగా కృషి చేశారు. నవంబరు 9 వ తేదీన కమ్యూనిస్టు పార్టీ తరఫున సభ ఏర్పాటుచేయబడింది. ఈ సభ జరక్కుండా చేయడానికి దొంగమార్కెట్టుదారులు, రౌడీలు నిశ్చయించుకున్నారు. ఊరేగింపు జరుగుతూండగా, సభాస్థలంలో కావలసిన ఏర్పాట్లు చేయడానికి వచ్చిన కామ్రేడ్ అనిశెట్టి సుబ్బారావుపై దౌర్జన్యం చేశారు. అతని చొక్కా చింపారు. "మహాత్మా గాంధీకి జై" అంటూనే ఇదంతా సాగించారు.

ఇంతలో ఊరేగింపు అక్కడికిచేరుకుంది. రౌడీలచేష్టలు మితిమీరిపోయాయి. కాంగ్రెసు పేరిట జరుగుతూన్న ఈచేష్టలను అరికట్టమని అక్కడున్న కాంగ్రెసు పెద్దలను కోరితే వారదంతా చూస్తూ ఊరుకున్నారే గాని, వారించలేదు. అనాడు సభ జరపడానికి వీలులేకపోయింది. కాని అమరునాడు జయప్రదంగా జరిపారు కామ్రేడ్సు.

ప్రతి మీటింగులోను కాంగ్రెసు చరిత్రను వివరించడం ప్రకాశంగారికి అలవాటయింది. ఆ కాంగ్రెసు నిర్మించిన పవిత్రప్రజాస్వామిక సంప్రదాయాలు, జాతీయజీవనంలో పెంపొందించిన నైతికస్థాయి ఈనాడు తన కళ్ళఎదుటనే ఏమవుతున్నవో ఆయన గుర్తించడంలేదు. ఆ పవిత్రసంప్రదాయాలను రొచ్చుగుంటల్లోకి ఈడ్చుతూన్న గుండాలకాయన,ఆయనతోటి నాయకులు దేశభక్తులనినామకరణంచేసి, పవిత్రమైన ఆ పదాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఇది సహించరాని విషయం. ఆపదాన్ని మలినం కాకుండా కాపాడ్డానికి కమ్యూనిస్టు పార్టీ కృషిచేస్తుంది. అలాంటివారిని కాయకష్టులా ఎదుర్కొని, చివరకు వారి బారినుండి కాంగ్రెసు మహాసంస్థను కాపాడుతుంది. దేశంలో సక్రమమైన రాజకీయవాతావరణాన్ని నెలకొల్పడానికి కృషిచేస్తుంది.

చైనాలో అంతర్యుద్ధం

చైనాలో ప్రభుత్వ సేనలకు, కమ్యూనిస్టు సేనలకు మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతూందని మన కందరికీ తెలిసిందే. అసలు కమ్యూనిస్టులవల్లనే ఈ గొడవంతావస్తున్నదనీ, తమకు అంతర్యుద్ధం దాలుదారాన్ని కలిగిస్తున్నదనీపైనా ప్రభుత్వం మొసలికన్నీళ్లు కారుస్తున్నది. షరోపైపునుంచి షాన్‌టుంగ్‌లోని ప్రభుత్వ ప్రతినిధి ఇలాంటి నీచపు కమ్యూనిస్టులతో రాయబారాలు జరుపుతూమా కాలం వృధాచేసుకోము అని మీసాలు దువ్వుతున్నారు. అంచేత నిజపరిస్థితు లేమిటో మనం తెలిసికోవలసి ఉంటుంది.

ప్రభుత్వసన్నాగం

కమ్యూనిస్టు నాయకులు చౌఎన్‌లీ అసలు గుట్టునుబయల్పెరిగాడు. జింగ్‌తైపేనుంచి అతని మిలిటరీ అధికారులకు రహస్య ఉత్తర్వులను తీసుకొని ఒక విమానం వచ్చింది. షాన్సీ గవర్నరుకు కమ్యూనిస్టులను అణిచి పెట్టమన్న ఉత్తర్వు గూడా అది తీసుకొచ్చింది. దీనితో అంతర్యుద్ధం ప్రారంభమైంది.

జపాను శరణాగతం కాగానే కమ్యూనిస్టు సైన్యాలు జపాను సైనికులను నిరాయుధుల్ని చేసే కార్యక్రమానికి పూనుకున్నాయి. అది మీపనిగాదంటూ ప్రభుత్వం కమ్యూనిస్టులకు హుకుం జారీ చేసింది. అది తమ హక్కట. తామే అమెరికన్ సైన్యాల సహకారముతో అపనిని చేస్తారట!

అయితే చేసిందేమిటి?

షాన్‌టుంగ్ ప్రాంతానికి జనరల్ హోను పంపారు. హో ఈ 6, 7 సంవత్సరాలనుంచి ఆరాష్ట్రాన్ని చూచిన పాపాన్నయినా పోలేదు. ఏగాలికి ఆచాపెత్తే రకమని అందరికీతెలుసు. అంచేతనే 15 మంది రాష్ట్రీయ ప్రముఖులు అక్కడున్న ప్రభుత్వ కార్యవర్గంలోనివారితో సహా - మాకు ఇతడు పనికిరాడని నిరాకరించారు! జనరల్ హో జపాను వైమానికుల చంకలోంచి దిగాడు! ఇక ఇది ప్రభుత్వ కార్యక్రమం. కమ్యూనిస్టులను నాశనంచేయడంలో మనలోమనకు భేదాలవసరం లేదంటూ అతను ప్రకటించాడు. దీన్నెవరూ తప్పని కాని, కాదని కాని అనలేదు. ఇలాగ, అమెరికన్, జపాన్ సైన్యాలతోకలిసి ఇప్పటికి 31 పట్టణాలను కమ్యూనిస్టులనుంచి లాక్కొన్నారు.

విముక్త ప్రాంతాల్లో

ఇక జపాను ఫాసిస్టులనుంచి కమ్యూనిస్టులచే విముక్తిచేయబడిన రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ప్రవర్తన, ప్రభుత్వ, అమెరికన్ సేనల ప్రవర్తనా చూడండి. ఈప్రదేశాలను చూచిన ఒకఅమెరికన్ జర్నలిస్టు అంద్రూస్ అన్నమాటలివి: పెకింగ్ (ప్రభుత్వ) సైన్యాల కింద జరిగినట్లు కాల్గాన్ (కమ్యూనిస్టు ప్రాంతాల)లో విచ్చలవిడిగా పాసిస్టులు తిరగడంలేదు. వాళ్ళనక్కడి ప్రజలే పట్టి బంధిస్తున్నారు, విచారణలు సల్పుతున్నారు. ఈ ప్రజల్లో కలిగిన ప్రజాస్వామిక చైతన్యాభివృద్ధి కిదొకనిదర్శనం" అని రాశారు.

వీ-హై-వీ అనేప్రాంతంలో అక్టోబరు మాసంలో అమెరికన్ సైన్యాలు జపాన్ సైన్యాలనునిరాయుధులను చేయడానికి వచ్చాయి. అంతకుముందే కమ్యూనిస్టులావని కుదిర్చిమించారని తెలిసి, వారిని అభినందించారు. అవిధంగానే "చెఫో" పోర్టులో దిగిన అమెరికన్ దళాధిపతి జనరల్ హాన్సెల్‌టన్, ఆ ప్రాంతాన్ని చూచి సైన్యం (కమ్యూనిస్టు) పాసిస్టుల నుండి విముక్తి చేసినందుకు కృతజ్ఞత తెల్పారు.

ప్రభుత్వంమీద అసంతృప్తి

ఈ విషయాలను మనకు తెలియకుండా రాయిటరు విలేఖరులు కప్పిపుచ్చినా,అక్కడి ప్రజలకూ, నిష్పక్షపాతులైన జాతీయవాదులకు ప్రభుత్వంమీద తీవ్రమైన అసంతృప్తి-ద్వేషం కలుగుతున్నాయి.

అక్టోబరు 24న సమావేశమైన డెమాక్రాటిక్ లీగ్‌వారు అంతర్యుద్ధాన్ని మాన్పించడానికి కృషిచేయవలసిందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరలో ఒక సర్వపక్ష సమావేశాన్ని జరుపమనిగూడా అడిగారు. ఆ సర్వపక్ష సమావేశంలో తమ తోకలుగాళ్ళను ఇరికించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నది. డెమోక్రటిక్ లీగు అధ్యక్షుడు చాంగ్‌లాన్ ఈ దుష్ప్రవర్తనలకు తన అసమ్మతిని ప్రకటించాడు.

ప్రభుత్వ నాయకత్వంలో

ప్రభుత్వ నాయకులకు ఏమీ తోచటంలేదు. ఎటొచ్చీ బహిరంగంగా కమ్యూనిస్టులను దుయ్యబట్టలేకున్నారు. కాని, జనరల్ ఎన్-హూల్యాంటివిషపురుగులనూ, అభివృద్ధి నిరోధకులనూ వ్యతిరేకించడానికి నోరురావడంలేదు. ఇదెంతవరకు లాభకారి కాగలదో వాళ్ళకే తెలియాలి.

ఈనాడు చుంకింగ్‌లో తీవ్రమైన సంచలనం ప్రారంభమైంది. అందరూ ప్రభుత్వ పంథాను నిరసిస్తున్నారు.

యుద్ధంలో ఈ ఆరు, ఏడు సంవత్సరాలలో తమ రక్తమాంసాలొడ్డి పోరాడిన కమ్యూనిస్టులను యుద్ధానంతర శాంతి సమయంలో చేతులుకట్టుక కూర్చోండని అనడం ఏ మాత్రం సబబో ప్రజలే నిర్ణయించాలి. ఈ అంతర్యుద్ధంలో ఎవరు నాశనమైపోయేదీ ఎవరు గెలువనున్నదీ ప్రజలకే తెలుసు.

—"పీపుల్సువార్"నుండి.

"కవి ప్రజలతో చేయికలిపి ముందడుగు వేయాలి"

మద్రాసులో అభ్యుదయ రచయితలసంఘ ప్రారంభోత్సవం

"ప్రజాసాహిత్యం కావాలంటూ పాటుపడేవారు అనేకరకాల వాదంతపన్నుకు. అది కంగా సంస్కృతపదాలుఉపయోగిస్తే సామాన్యప్రజలకి బోధపడదు కనుక సాహిత్యభాష వాడుకభాష అవ్వాలని వాదించేవారు ప్రజాసాహిత్యం కోసం పాటుపడేవారే. సాహిత్యం ఇన్నాళ్లూ మొత్తానికి వట్టాలనే అంటిపెట్టుకొనిఉందనీకావివల్లేజూళ్ళకిబోధపడనివిదారించి వల్లె జీవితాన్ని సాహిత్యంలోకి తీసుకువచ్చేవాళ్ళూ ప్రజాసాహిత్యవాదులే. సాహిత్యం ఇంతవరకూ ముఖ్యంగా ధనికులనే ఆశ్రయించి, ధనికులనే పొగిడి, ధనికులజీవితాలకే ప్రాముఖ్యతనిచ్చి, వారి సమస్యలే దీర్ఘ సమస్యలుగా భావించి, వ్యాటిలోనే మునిగితేలిందని విస్మరించి, ఇప్పటికైనా సాహిత్యం పేదల సమస్యలను పాటించాలనీ, పేదల జీవితాలను వర్ణించాలనీ చెప్పడం ప్రజాసాహిత్యం కోసం పాటుపడడమే. కవి కల్లముందు గాని తనలోతాను దహించుకుపోతూ లోకమే లేనట్టు తనగురించి, చిన్న చిన్న దుఃఖాలను గురించి కవిత్వం వ్రాయడం విజమైన విలువగల సాహిత్యం కాదని వాదించేవారూ ప్రజాసాహిత్యంయొక్క విలువ గ్రహించినవారే" అని ఆంధ్ర అభ్యుదయ రచయితల మద్రాసు శాఖ ప్రారంభోత్సవ సమయంలో, సభాధ్యక్షత వహించిన శ్రీ బుర్రా వెంకటసుబ్రహ్మణ్యంగారు ఉపన్యసించారు.

సభ చెన్నపురి ఆంధ్రమహాసభ హాలులో జరిగింది. శ్రీమతి డి. హేమలతాదేవి బి. ఏ. బి. యి. డి. గారి బృందం "దేశమును ప్రేమించుమన్నా" అన్న గేయం మధురంగా పాడారు.

నవంబరు 3, 4 తేదీలలో జరిగిన యీ సారస్వత సభలకు, వైజ్ఞానిక ప్రదర్శనలకు ప్రముఖ రచయితలు, కళావేత్తలు సారస్వత ప్రియులు, విమర్శకులు, పండితులు విద్యార్థులు విచ్చేశారు. చర్చలలో పాల్గొన్నారు.

మొదటి రోజున ప్రారంభంలో మల్లవరపు విశ్వేశ్వరరావుగారు మద్రాసులో అభ్యుదయ రచయితల సంఘ స్థాపనను గురించి వివరించారు. తర్వాత అధ్యక్షులు పైవిధంగా మాటాడారు.

అధ్యక్షులు తమ ఉపన్యాసంలో ఇంకా ఇలా అన్నారు. "ప్రజాసాహిత్యం పేరిట సాహిత్యం ఈకొత్త మార్గాలను తొక్కడం చాలా శ్రేయస్కరమే. చిక్కు ఎక్కడ వస్తుందంటే-సామాన్య ప్రజలకి బోధపడని సాహిత్యం సాహిత్యమే కాదంటేను. పట్నవాసాలగురించి వ్రాయబడ్డ సాహిత్యం సాహిత్యం కాదంటేను, ధనికుల జీవితాన్ని వర్ణించే సాహిత్యం సాహిత్యంకాదంటేను. ఇంతేగాక కొందరిలో వ్యాప్తమైయున్న మరికొన్ని సందేహాలను వెలిబుచ్చారు.

శ్రీశ్రీ మాటాడుతూ "భావం, భాష,సంఘం వీటికి అవినాభావ సంబంధం వుంది. వీటిలో ఏది ముందా ఏది వెనకా అన్న తర్కము అవసరంలేదు. ఆకారానికి తగిన అంతస్సు వుంటేనే సాహిత్యం రాణిస్తుంది. చెప్పే విధానానికి, విషయానికి అమరిక ఉండాలి. రచన శస్త్రం లాంటిది. దాని నుపయోగించే పద్ధతినిబట్టి ఫలితం వుంటుంది. రచనవల్ల ఉపయోగమూ, ఉపదేశమూ ఉండాలని అభ్యుదయ రచయితలు కోరుతున్నారు."

తర్వాత చదలవాడ పిచ్చయ్యగారు పూర్వ సాహిత్యంలోని ఔన్నత్యాన్ని గ్రహించి, పూర్వసంస్కృతిలోని ఉత్తమ సాంప్రదాయాలను అలవర్చుకొని, అభివృద్ధి నిరోధకతను నిరాకరిస్తూ కృషిచేయుట తమ ఆశయమన్నారు. సారస్వతాన్ని ప్రజాజీవితంతో సన్నిహిత పరచి రచన సాగించాలన్నారు. అందుకనే తాము వీరేశలింగం, గురజాడ మొదలగు యుగపురుషుల సందేశాలను ప్రజలకు అందజేస్తున్నామన్నారు. సాహిత్యం ఎలా పరిణతి చెందుతూవచ్చినదీ తెల్పి, అభ్యుదయ రచయితల సంఘంలో వివిధ రాజకీయాభిప్రాయాలవారున్నారని, ఉండవచ్చునని తెల్పారు. రాజకీయ సాంఘిక ఉద్యమాలు సారస్వతంపై కల్గించిన ప్రభావాన్ని వివరించారు.

పిమ్మట తుమ్మల వెంకటరామయ్యగారు ఇలా మాట్లాడారు: "అభ్యుదయ రచయితల సంఘంలో మానవ అభ్యుదయ లక్ష్యసిద్ధికై కృషిచేసేవారంతా ఉండవచ్చును. రచయితలలో వైవిధ్యం ఉండవచ్చు. అంతేగాదు. దిమ్మెకొట్టిన కడ్డీలా అందరూ ఉండాలని మా అభిప్రాయంగాదు. వైవిధ్యం చర్చ ఉన్నప్పుడే హేతువాదం పురోగమనం వుంటుంది. ఏకలక్ష్యంతో పనిచేసేవారంతా దీనిలో ఉండవచ్చు. పూర్వంలోని ఔన్నత్యం గ్రహించకపోతే ఈనాడు మనమీ స్థితిలో ఉండము. ఆకలి కవిత్వం మాత్రం వ్రాయాలని, ప్రేమ కవిత్వం వ్రాయకూడదని అభ్యుదయ రచయిత లంటారనడం హాస్యాస్పదం. రచయిత అన్నవాడు అనేక సన్నివేశాలలో, అనేకమంది వ్యక్తుల మనఃప్రవృత్తులను చిత్రించుతాడు. అందుచేత ఈరసం అవసరం, ఆరసం అనవసరం అని అనరు. ప్రజలను ఉత్తేజపరచి చైతన్యవంతులుగా చేయటమే,ప్రజలకు కళాభిరుచి కల్గించి వారి అంతస్సును పెంపొందించుటే మాఆశయం"

"తాత్కాలిక ప్రయోజనాలను తీర్చే సారస్వతం శాశ్వతకాలం నిలవదు"అనే భయాన్ని శ్రీ సదగోపాలకృష్ణమూర్తిగారు వెలిబుచ్చారు.

అధ్యక్షులు మొదటిరోజు సమావేశం ముగించుతూ "రచయితలకు స్వేచ్ఛకావాలి. వారి నెవరూ ఆజ్ఞాపించరాదు. స్వతంత్రంగా తమ అనుభవాలను, రచనలలో స్వేచ్ఛ దంగా వ్రాయాలి" అని తెలిపారు.

ఆనాటి రాత్రి, అభ్యుదయ రచయితలు వ్రాసిన "ముందడుగు" నాటకాన్ని, ప్రజానాట్యమండలి వారు ప్రదర్శించారు. అభ్యుదయ రచనలంటే ఏమిటో, కళ ఏఉన్నత స్థాయికి పోవాలని వీరాశించుతున్నారో, ఈ నాటకంతెలియచెప్పింది. వాదోపవాదాలకన్నా ఈప్రదర్శనం ఒకసుహృద్భావం ఏర్పరిచింది. అభ్యుదయ రచయితల సంఘమంటే, సందేహాలూ, అనుమానాలూ ఉన్నవారికి.

రెండవ రోజున

నాజరుదళంవారు మధురాతి మధురంగా దేశభక్తిపద్యోద్రేకంచేజాతీయగీతాలనుపాడారు.

మద్రాసు యూనివర్సిటీలో అధ్యాపకులుగా ఉన్న శ్రీ నిడదవోలు వెంకటరావుగారు, ప్రాచీన వాఙ్మయంలో జానపద వాఙ్మయానికి గల ఉత్తమ స్థానాన్ని వివరించారు. ఈనాడు జానపద రూపాలను అభ్యుదయ రచయితలు సముద్ధరించడం ప్రశంసనీయమన్నారు 'పాత కొత్తల మేలు కలయికతో' అభ్యుదయ రచయితలు ముందుకుపోవాలని ఆశీర్వదించారు.

కె. కృష్ణమూర్తిగారు (ఇంజనీరు) మాట్లాడుతూ ఇలాఅన్నారు: "అన్ని యుగాల్లోనూ సారస్వతం ప్రజా జీవితాన్ని ప్రతిబింబించి దనడం సాహసం. ఉదాహరణకు ప్రబంధయుగం తీసుకొండి. వరూధిని కనుబొమ్మలు మూయడం, చెమర్చడం - మొదలైనవి కవి భౌతిక ప్రపంచంలోనుంచి పూర్తిగా ఎగురలేదని తెలియజేస్తుందేగాని, ప్రజా జీవితాన్ని ప్రతిబింబింప జేయడంలేదు. కవిసాహిత్యానికి ప్రజాజీవితానికి సంబంధం కలిగివుండాలనే దృష్టితో ప్రబంధ కవులు వ్రాయలేదు. శ్రీరంగార నైషధాన్ని అత్తరువులమ్మే సెట్టికి అంకితమిచ్చిన శ్రీనాథునికంటె, "ఇమ్మనుజేశ్వరాధముల"ను లెక్కచేయని పోతన ధిక్కారం మాకు ఆదర్శం.

"భావకవుల వ్యక్తిగత మనోవేదన, ప్రజాబాహుళ్య వేదనను ప్రతిబింబించిన పక్షంలో ప్రజల నుద్దేశించి కవి, 'మీరు మనసారగా ఏడ్వనీరు నన్ను' అని తన అసమ్మతిని చూపవలసిన అవసరం లేదు.

"అభ్యుదయ రచనల వుద్దేశ్యం ఒక్క కవివ్యాభ్యుదయమే అని కాదు. అంతటితో అది నిలిచిపోవాలనీకాదు. విశాలాంధ్రకళ్యాణ వైభవాభ్యుదయాన్నే మేం కోరుతున్నాం. కవి ప్రజలతో చేయికలిపి ముందడుగువేయటమే మా ఆశయం."

రచయిత - సమాజం

తర్వాత పచ్చయ్యప్ప కళాశాలలో అధ్యాపకులుగా ఉన్న టి. కె. ఎ. యస్. నారాయణరావుగారు ఇలా మాట్లాడారు:

"రచయిత సమాజంలో ఒక భాగం. అతడు వ్రాసేది సమాజం కోసం. సమాజం మార్పుచెందివృద్ధిపొందుతుంటే, ఆమార్పును అడ్డకుండా ప్రోత్సహించే రచయిత అభ్యుదయరచయిత. మార్పును కాయకష్టులా నిరోధించేవాడు అభ్యుదయ నిరోధకుడు........ అయితే, మార్పు (మిగతా 9 వ పేజీలో)

మద్రాసు అభ్యుదయ రచయితలసంఘ ప్రారంభోత్సవంలో పాల్గొన్నవారు

తుపానుబాధితులకువెంటనే సహాయం చేయాలి

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం పక్షాన తుపాను నష్టాన్నిగూర్చి ఒక మెమోరాండము మద్రాసు ప్రభుత్వమునకు అందజేయబడింది. తుపాను వల్ల ఎంత నష్టం కల్గింది, దాని వ్యాపనము, వెంటనే కల్గే నిక్కట్లు, ఏర్పడ్డ సమస్యలు - ఇవి అందులో వివరంగా చర్చింపబడ్డాయి. నష్టనివారణకై ప్రభుత్వం వెంటనే ఈ క్రింది కోర్కెలను నెరవేర్చవలెనని యీ మెమోరాండములో సూచింపబడింది.

1 ఉప్పుకొరటంవల్ల దెబ్బతిన్న అన్ని పంటలకూ రెమిషన్ ఇవ్వాలి.

2. పంట 0-6-0 లకు తగ్గినప్పుడు కూడా వరి చేలకు పూర్తిరెమిషన్ ఇవ్వాలి. రైతుకు సగం పంట నష్టమౌటయేకాదు. అతనిఇళ్లు, పశువుల పాకలు పడిపోయాయి. కొన్ని సందర్భాలలో పశువులుకూడా చనిపోయాయి. మాగాణికి తోడుగా ఉండే తోటలు కూడా నాశనమైనాయి. పంటలో దెబ్బతినిపోయాయి. ఈవిధంగా, ఒక్క పైరు చెడటమేగాక, రైతుకున్న కంతటికీ విపరీత నష్టం వాటిల్లింది. కాబట్టి పంట 0-6-0 లకు తగ్గినప్పుడు కూడా పూర్తిగా రెమిషన్ ఇవ్వట కనీసధర్మం.

3. బాగా దెబ్బతిన్న అరటి, నిమ్మ, నారింజ మొదలైన తోటపైర్లకు పూర్తి రెమిషన్ యివ్వాలి. చెరుకుకు ఒక తీరువా రెమిషన్ యివ్వాలి. ఇతరతోట పైర్లకు నష్టాన్ని బట్టి రెమిషన్ యివ్వాలి.

అరటి, నిమ్మ, బత్తాయి మొదలైనవి 100 కి 80 నష్టపడ్డాయి. పడిపోయిన నిమ్మ చెట్లకు కోళ్లుపెట్టి నిలబెట్టినా, పుల్లవిరిగి త్వరలో చచ్చిపోతాయి. ఒల్చిన చెట్లకైనా పచ్చికాపు నిల్వదు. ఇక అరటితోటలలో నిలబడ్డ చెట్టేలేదు. దుంపపిలకలు పెరిగి కాపుకు వచ్చేసరికి 8 నెలలు పడుతుంది. కాబట్టి ఈతోటలకు పూర్తిరెమిషన్ ఇవ్వాలి.

చెరుకుకుకూడ 4, 5 పుట్లకు పైగా బెల్లం తక్కువౌతుంది. పెట్టుబడికే మోసం వస్తుంది. కాబట్టి కనీసం సగం రెమిషన్ యివ్వాలి.

4 ఉప్పుకొరటంవల్ల దెబ్బతిన్న భూములతో బందరు కైకలూరు తాలూకాలలోని భూములకూ, ఆకివీడు - దొడ్డిపట్లరోడ్డు (ప. గో.) కు దక్షిణంగా వున్న భూములకూ దాళ్వా పంటకు నీరు యివ్వాలి. అటు పిమ్మట తుపానుగాలి సోకిన ప్రాంతానికి దాళ్వాకు నీరివ్వాలి.

తప్పకుండా దాళ్వాకునీరు యివ్వవలసిన పై బాపతు భూములన్నీ కాల్వచివరిభూములే. ఉభయగోదావరులలోని ఈభూములలో ఎక్కువ భాగం లోకలైజేషన్ స్కీము ప్రకారం పర్మనెంటు లేక రొటేషన్ జోనులలో వున్నవే. కాని ఈఏడాది మూత కాల్వలక్రింద వుండే భూములకుకూడా దాళ్వాపంటకు నీరివ్వాలి. అదేవిధంగా బందరు కైకలూరు తాలూకాలలో విశేషముగ నష్టం కల్గింది కాబట్టి దాళ్వాయివ్వాలి.

ఈ పై బాపతు భూములకు నీరిచ్చిన పిమ్మట ఉభయగోదావరులలోనూ వీలుంటే, ఆ భూముల నానుకొని వున్నపై భూములకు కూడా దాళ్వాయివ్వాలి అనగా దాదాపు తాడేపల్లిగూడెం - కొవ్వూరు రోడ్డుకు దక్షిణంగా వున్న భూములకూ, అమలాపురం, రాజోలు తాలూకాల భూములకూ నీరివ్వాలి. ఈ భూములకు ఉప్పుగాలి దెబ్బ తగిలింది.

ఈ ప్రాంతాలలో దాళ్వా పంటలేకపోతే, ముందుసంవత్సరం తిండి కరువు ఏర్పడ వచ్చును. ఇప్పటికే బియ్యం, షా 224 ల బకు రు 3/- నుండి రు 40/- లకు అమ్ముతూ వుంది. కాబట్టి చౌడును కడిగి వేయ్యడానికి మాత్రమేగాక, దాళ్వాపంటకే నీరివ్వాలి.

మూతకాల్వలక్రింద వుండే భూములకు కూడా నీరివ్వడానికి ఈ ఏడాదికూడా అదిష్ఠ వల్ జోనుకు నీరివ్వాలి.

5. ఎరువులకై ఇచ్చిన అప్పుల వసూళ్ళనూ, తక్కావీ అప్పుల వసూళ్ళను 1947కి వాయిదా వేయాలి. ఈ సంవత్సరానికి మామూలుగానే అప్పులివ్వాలి.

6 తోటలకుకూడా వ్యవసాయశాఖద్వారా అమ్మోనియా మొదలైన రసాయనిక ఎరువులను సప్లయిచేయాలి.

7. అరటి, నిమ్మ, కొబ్బరి, నారింజ మొదలైన తోటలు బాగాదెబ్బతిని, ఎక్కువ పెట్టుబడితో తిరిగి పెంచవలసినందున తోటలగలవారికి ఎకరకు రు. 200 ల చొప్పున అప్పులివ్వాలి.

8 ముందు సంవత్సరం దాళ్వాపంటకు వెంటనే, కావలసిన విత్తనాలను వ్యవసాయశాఖ సప్లయిచేయాలి. విత్తనములకై ప్రత్యేకంగా అప్పులివ్వాలి.

9. తుపానువల్ల బాగా పంటలు దెబ్బతిన్న ప్రదేశాలలో భూస్వాములు కౌలుదార్లకు తగినట్లుగా కౌళ్ళను తగ్గించి తీసుకొనేటట్లు రైతుసంఘాలు కృషి చేయాలి. రైతు సంఘాల నిర్ణయాలను భూస్వాములు అంగీకరించి అమలుజరిపేటట్లు జిల్లా అధికారులు గూడ బాధ్యత తీసుకోవాలి.

నిష్పక్షపాతమగు నిర్ణయానికి రావడానికి ఆ నిర్ణయాన్ని రైతాంగంలో ప్రచారం చేసి దాని నమలుజరుపునట్లు చూచుటకూ రైతుసంఘాలే సమర్థమైనవి. కాబట్టి ఈ సమావేశంలో రైతుసంఘ ప్రతినిధులు కూడా పాల్గొనాలి.

10. అవసరమైన ప్రతి ప్రాంతంలోనూ చౌకడిపోలుపెట్టి ధాన్యం అమ్మ ఏర్పాట్లను తక్షణం గావించాలి.

11. కెరటం దెబ్బనుండి రక్షించుటకై ఏటి మొగలలో కట్టలనూ, చెలియలికట్టలనూ బలంగా నిర్మించాలి.

ఈ కోర్కెలను ప్రభుత్వం అంగీకరించి వెంటనే నష్టనివారణకు పూనుకొనునట్లు రైతు సంఘాలన్నీ ఆందోళన జేయవలసియుంది. రూల్సు ననుసరించే నడవాలని ప్రభుత్వం ఆలోచిస్తే ప్రయోజనం లేదు. మొత్తంమీద రెమిషన్లు నివ్వటం, అప్పుల నివ్వటం కవులుదార్ల సమస్యను పరిష్కరించటం, ఇటువంటి వన్నీ ప్రభుత్వం చేయవలసి ఉంది. ఇందుకు రైతులు తీవ్రమగు ఆందోళనను జరుపాలి. అయితే ప్రభుత్వంయొక్క చర్యలకై ఎదురు చూడక స్థానికంగా కవులుదార్ల సమస్యను పరిష్కరించుటకై రైతుసంఘాలే పూనుకోవాలని కోరుతున్నాము.

నండూరి ప్రసాదరావు,
ప్రధానకార్యదర్శి
ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం.

విశాఖపట్నంలో

హార్బర్ యూనియన్ ఎన్నికల విషాదగాథ

విశాఖహార్బర్ యూనియన్ యెన్నికలు 22-10-45 తేదీన జరుగవలసింది. కాని కార్యనిర్వాహకవర్గ యెన్నికలు బ్యాలట్ పద్ధతిని జరుగవలెనని అత్యధిక సంఖ్యాకులగు కార్మికులు కోరారు. ఈ సమంజసమైన యెన్నికపద్ధతిని కాదని బుద్ధిరాజు మల్లికార్జునరావుగారి (యూనియన్ అధ్యక్షులు) ముఠా దౌర్జన్య పద్ధతులను వినియోగించారు. సమావేశమునకు అధ్యక్షత వహించిన దిగుమర్తి రామస్వామి పంతులుగారైనా న్యాయమార్గాన్ని అవలంబించలేదు. బ్యాలటు కావాలనే అత్యధిక సంఖ్యాకుల ఓటునైనా అంగీకరించక సమావేశం 9-11-45 తేదీకి వాయిదావేశారు.

ఇక బుద్ధిరాజు గారికి చక్కటి అవకాశం దొరికింది. దేనికి? కుట్రలన్నీ తనకు వ్యతిరేకులగు కార్మికులను మీటింగుకు రాకుండా చేయుటకు. గత సమావేశంలో బ్యాలటు కావాలనే వారిపై పగపట్టాడు.

9-11-45 సమావేశానికి వీరిని రాకుండా చేయడానికి హార్బర్ అధికారుల సహాకారం పొందాడు. వీరికి మీటింగు సమయానికి హాజరుకావటానికి వీలులేకుండా చేయుటకు హార్బర్ అధికారులు ప్రత్యేకంగా పని కల్పించారు. ఆపూట సెలవు యివ్వనిరాకరించారు. ఇంతటితో ఆగక కమ్యూనిస్టులకు ఓటుచేస్తే అరెస్టుచేస్తామని ప్రచారంచేశారు. పనివారలనుతగ్గించేటప్పుడు, కమ్యూనిస్టులను బలపరచిన వారిని మొట్టమొదటతీసి వేస్తారని వర్కుషాపులోనుతదితర పనిచేయుచోట్ల విషప్రచారం చేశారు. వీటితో ఆగక బుద్ధిరాజు ముఠా తమకు వ్యతిరేకంచేస్తే చావమోదు తామని బెదిరించారు.

ఈ విషప్రచారంతో తన అధ్యక్షస్థానాన్ని కాపాడుకోలేనేమోనని బుద్ధిరాజుగారు మరి యొక కుంటియెత్తు వేశాడు. పనిలో లేనటువంటి వారిని 70 మందికి, ఓటింగుకార్డులిచ్చి తీసుకొని వచ్చారు.

యూనియన్ సభ్యత్వం 1100. దానిలో అత్యధిక సంఖ్యాకులను కమ్యూనిస్టులు చేర్పించారు. కాని మీటింగుకు 300 మంది మాత్రమే వచ్చారు. వీరిలో 70 మంది పనిలో లేనివారు. అంటె హార్బరుపనిచేస్తున్నవారు. యూనియన్ సభ్యులు 230 మంది మాత్రమే హాజరైనారు.

తరువాత ప్రజాస్వామికం జ్ఞాపకానికి వచ్చింది. అధ్యక్షులవారికి. దిగుమర్తివారు అధ్యక్ష స్థానాన్నుంచి బ్యాలటుకావలసినవారు చేతులెత్తండనికోరారు. దీని రహస్యం దిగుమర్తివారికి తెలియక కాదు. హాజరైనది ఎక్కువమంది బుద్ధిరాజువారి ముఠాకు చెందినవారని పంతులుగారికి పూర్తిగా తెలుసు. అదీమాతోనే చేతులెత్తమన్నారు. బ్యాలటు కావాలని కోరినప్పుడు గుండా పద్ధతులను వుపయోగించి మీటింగును చిన్నాభిన్నంచేసిన యీ కార్యవర్గం వక్రబుద్ధికాని యిది ప్రజాస్వామికంగాదు.

బ్యాలటు అక్కరలేదని బుద్ధిరాజుముఠా చేతులెత్తింది. అధ్యక్షుడు, కార్యదర్శి తదితర కార్యనిర్వాహక సభ్యుల ఎన్నికకూడా ఇదే విధంగా జరిగింది. బుద్ధిరాజుగారి ముఠాకు 210 ఓట్లు వచ్చినవి. వీరిలో పనిలోలేనివారు 70 మందిని తగ్గించాలి. తోటి 140 మంది హార్బరులో పనిచేసే యూనియన్ సభ్యులు బుద్ధిరాజు ముఠాకు ఓటుచేశారు. బుద్ధిరాజు గారు కుటిలనీతిని వినియోగించుటవల్ల 90 మంది మాత్రమే కమ్యూనిస్టులను బలపరిచే వారు హాజరైనారు.

1100 మంది యూనియన్ సభ్యత్వంలో 140 మంది మాత్రమే బుద్ధిరాజుగారిని బలపరచే వారున్నారనివిశదమైంది. అయితేనేమి యూనియన్‌కు అధ్యక్షులైనారు.

కార్మికులు బుద్ధిరాజుగారి కుటిలనీతిని పటాపంచలు చేయలేకపోయినారేగాని, వీరి అవినీతి పంథాను ద్వేషించుతున్నారు.

ప్రజాశక్తి

ఉ. విశాఖలో తుపాను ఫలితాలు

ఉత్తరవిశాఖ జిల్లా రైతుసంఘ ఆర్గనైజింగు కమిటీ సభ్యులు ఓరుగంటి సీతారామయ్యగారు యిలా వ్రాస్తున్నారు:

ఉత్తరవిశాఖజిల్లా కరువుకాటకాలకుపుట్టినిల్లు అనే విషయం జగద్విదితమే. ఇచ్ఛాపురం, సోంపేట టెక్కలి తాలూకాలలో జమీందారీ చెరువులన్నీ మరమ్మత్తులు లేకపోవుటచే, నీరు నిల్వక, సకాలములో వర్షములు కురియక ¼ వంతు భూమిలో కూడా నాట్లుపడ లేదు. యీ నాట్లయినా సకాలములో పడకపోవుటచే ¼ వంతు పంటకూడా వచ్చే సూచనలు లేవు. అక్టోబరు 17, 18 తేదీలలో కురిసిన అధికవర్షాలవల్ల ఒక కొత్త రకమైన పురుగుప్రవేశించి పైరును నాశనం చేస్తున్నది. మూలిగేనక్కమీద తాటికాయపడ్డట్లు 17, 18 తేదీలలో తుపానువల్ల సముద్రము పొంగి అనేక గ్రామములలో భూములను ఉప్పునీటిమయం చేసింది. ఈ ఉప్పు నీటి ముంపు భూములన్నీ సమూలంగా ఎండిపోయినవి.

కునుమపురం గ్రూపు. మాణిక్యపురం గ్రూపు, కొక్కిలి పుట్టుక గ్రూపు, తలతంపర గ్రూపు. బెంకిలి బుసికుర్ద ఇసకలపాలెం, కుత్తుం, గ్రామాలకున్న పల్లం 3407 ఎకరములు. ఇందులో నాట్లుపడ్డ భూమి 1222 ఎకరములు మాత్రమే.

మాణిక్యపురం గ్రామంలో 300 ఎకరములు, బల్లిపుట్టుక గ్రూపులో 100 ఎకరములు, కునుమ పురంలో 15 ఎకరములు, బుసికుర్ద, ఇసకలపాలెం 15, కుత్తుం 20ఎకరములు మొత్తం 465 ఎకరములు ఉప్పునీటి ముంపువల్ల ఎండిపోయినవి.

రాజాం, నిరమావుడి, చిన నిరమావుడి, పితాళి, గద్దూబ, మొగిలిపాడు, దున్నూరు, మర్రిపాడు, ముక్కాం, మామిడిపల్లి గొల్లపూరు మొదలైన గ్రామాలలో పుష్వ విందెలోమన్న కంది, ఉలవ మొదలైన పైర్లు కొన్నివేల ఎకరాలు నష్టపడ్డాయి. ప్రభుత్వం నాట్లుపడని భూములకు, ఉప్పునీటి ముంపు భూములకు ఎంతెంతనష్టం కలిగిందో స్థానిక రైతుసంఘాల సహకారంతో తెల్లుకుని పూర్తిగా శిస్తు రిమిషన్ ఇవ్వాలని కోరుచున్నాము.

‘లాఠీవాదం గాంధీ తత్వంమీద తిరుగుబాటు’

హైద్రాబాద్ అజాద్ ముస్లిం నాయకుని హెచ్చరిక

“త్రాము చేస్తున్న దేమిటో వాళ్ళకు తెలియకుండా వున్నది. ఓ జగత్పితా ! వారిని క్షమించు” అన్నారు శిలువవేయబడ్డ ఏసుక్రీస్తు,తమ్ము బాధిస్తున్నవాళ్ళను గురించి.

నిష్పక్షపాత దృష్టిగల ఏ దేశాభిమాని అయినా నేటి రాజకీయాల్యర తీవ్రతలో జరుగుతూవున్న అపసందర్భాలనుచూచి ఏసుక్రీస్తులాగ బాధపడక తప్పదు. మన ప్రధాన రాజకీయ సంస్థల్లో ఒకరిపై ఒకరికి అసహనమూ ద్వేషమూ హెచ్చు పెరిగిపోతున్నాయి. జాతీయ ముస్లింలమీదముస్లింలీగువారూ,కమ్యూనిస్టుల మీద కాంగ్రెసువారూ ప్రయోగించే అస్త్రాలు ఎంతమాత్రమూ దేశక్షేమానికిదోహదంచేసేవి కావు. పై పెచ్చు ద్వేషాగ్నిని మరింతప్రజ్వలింపజేసి మన అనైక్యతా జాడ్యాన్ని తీవ్రతరం చేస్తాయి. మన జాతీయోద్యమ రథాన్ని స్వాతంత్ర్య లక్ష్యానికి తీసుకపోవడానికి ఇతర రాజకీయ పక్షాలను నిర్లక్ష్యంచేస్తే, వారిని నాశనంచెయ్యడానికి కత్తులనూరితే, ఏ ఒక్క రాజకీయపక్షమూ తనగమ్యాన్ని సాధించలేదు. దేశభక్తుల శిబిరంలో యిన్ని చీలికలూ ఇన్ని స్పర్థలూ చెలరేగుతుంటే సంతోషపడేది మన విరోధులైన సామ్రాజ్యవాదులే. ద్వేషం కంటె సహనభావము, సహోదరత్వము మన జాతీయ జీవితంలో ప్రాధాన్యత వహించాలి. నేడు మన ప్రధాన రాజకీయపక్షాల (కాంగ్రెసు - లీగు) నాయకులు తాము తప్ప తక్కినవారంతా దేశద్రోహులనీ, దేశానికి ప్రాతినిధ్యం వహించేది తామొక్కరమేననీ చెబుతున్నారు. వారి అనుచరులు ఒకమెట్టు పైకిపోయి మానవ సభ్యతకు విరుద్ధమైన చేతలుచేస్తున్నారు. నాయకులు వారిని మందలించకపోవడమే, కాకుండా వాటిని కొందరుపురిగొల్పుతూ వుండడం కూడా జరుగుతూంది. ప్రాథమిక పౌరసత్వ హక్కులైన వాక్స్వాతంత్ర్యం సభాస్వాతంత్ర్యం కూడా దుర్లభమౌతూవున్నవి. సభలకుపోయి అల్లరి చెయ్యడం, రాళ్లు రువ్వడం ప్రత్యర్థులమీద కర్రలూ కత్తులూ ప్రయోగించడం పరిపాటయింది. ప్రత్యర్థులను అసభ్యమైనభాషతో తూలనాడడం దేశభక్తిగా చెలామణి అవుతూంది. బాధ్యత వహించవలసిన పట్టాభివంటి నాయకులు తమ అనుచరులకు ధొంకతిరుగుడు భాష్యాలు చెప్పి రెచ్చగొడుతున్నారు. ఈసందర్భంలో దేశసేవలో కాకలు తేరిన జాతీయముస్లిం నాయకుడు, కాజీ అబ్దుల్ గఫార్‌గారి హెచ్చరికను మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఖిలాఫత్ ఉద్యమకాలం మొదలు భారతజాతీయోద్యమంలో వీరు ప్రముఖపాత్ర వహించేరు. డాక్టరు అన్సారీగారి నాయకత్వాన టర్కీ వెళ్ళిన వారిలో వీరొకరు. మౌలానా మహమ్మదాలీగారి పత్రికకు సహాయసంపాదకులుగా పనిచేసారు. ప్రస్తుతం ‘పయాం’ అన్న హైద్రాబాదు ఉర్దూ దినపత్రికకు సంపాదకులుగావున్నారు.అఖిలభారత ముస్లింమజ్లిస్ కార్యవర్గ సభ్యులు. కాజీ అబ్దుల్ గఫార్‌గారు తమపత్రికలో ఈ విధంగా సంపాదకీయాన్ని వ్రాసేరు.

లాఠీవాదం

“హింసాకాండతో కూడుకొన్న నేటి వాతావరణంలో, కాంగ్రెసు కార్యవర్గ సభ్యులే హింసను ప్రోత్సహించడం చూస్తే, కాంగ్రెసు గాంధీమహాత్ముని అహింసా విధానముమీద తిరుగుబాటు చేస్తున్నదా - అన్న సందేహం సహజంగా మనలో కలుగుతూన్నది. ముస్లిం లీగు, యితర రాజకీయ పార్టీలలో హింసాచిహ్నాలను, అల్లర్లు కొట్లాటల రూపంలో చూస్తున్నాం. ఇట్టి పరిస్థితిలో డాక్టరు పట్టాభిగారు కూడ "లాఠీ వాదాన్ని" ప్రోత్సహించడం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. డాక్టరు పట్టాభిగారెవరు? కొన్నాళ్ళక్రితం, 1942 ఆగస్టు అల్లరుల సందర్భంలోని కార్యక్రమమంతా కాంగ్రెసు ఆమోదంతోనూ గాంధీమహాత్ముని ఆమోదంతోనూ తయారు చెయ్యబడిందని, ప్రకటించారు. ఆధారరహితమైన పట్టాభిగారి యీ వైఖరిని, కాంగ్రెసు నాయకులు చాలా తప్పు అనీ, అనుచితమనీ తలచినట్లు మేమెరుగుదుము. వీరిప్పుడు ఒకడుగు ముందుకువేసి ‘లాఠీవాదం’ ప్రచారం చేస్తూ, కమ్యూనిస్టుల నెదిరించుటకు లాఠీల నుపయోగించవలసిందిగా కాంగ్రెసు వాలంటీర్లకు సూచించినట్లు తెలిసింది. అహింసను నైతిక సూత్రంగా, ఆశయంగా కాకుండా, కేవలం ఒక పద్ధతిగా నిర్ణయించడం గాంధీగారి భావాలపై తిరుగుబాటని చెప్పవచ్చు....ఒక వైపున అహింసను ప్రధానాశయంగా నిర్ణయంచేస్తూ, రెండోవైపు వాలంటీరు సైనికులకు లాఠీల నందించడానికి కార్యవర్గ సభ్యులైన పట్టాభిగారు అనుమతించడంవల్ల, కాంగ్రెసుసంస్థ నవ్వులపాలు గావడమే కాకుండా, అవమానాలకు కూడా గురి అవుతుంది....కొన్ని సంవత్సరాల క్రితం హిందూమహాసభవేదికనుండి డాక్టరు మూంజీ "దుడ్డుకర్ర" తత్వాన్ని బోధించారు. నేడు కాంగ్రెసు నాయకుల ఉపన్యాసాలలోనూ అదేవింటున్నాము.డాక్టరుపట్టాభిగారే అందుకు నిదర్శనం. ఇట్టి పరిస్థితులలో దేశభవిష్యత్తు అంధకారబంధురంగా కనిపిస్తున్నది. కాంగ్రెసులో అక్కడక్కడ వుంటూ అభివృద్ధి అవుతూవున్న హిందూమహాసభ శక్తులు విజృంభిస్తున్నావనీ, సేవాగ్రామమేవీరిసంచచేరిందా అనీ అనిపిస్తోంది....కాంగ్రెసు పెద్దలు ఆలోచించేటప్పుడు - కొద్దిసేపు కాంగ్రెసునాయకులలో కొందరిసంకుచితదృక్పథాన్ని గురించీ, వినాశకరమైన చర్యలను గురించీ, కూడా కొద్దిగాఆలోచించవలసియుంటుంది”(4-11-45)

కాజీ అబ్దుల్ గఫార్‌గారు కాంగ్రెసుకు శత్రువుకారు. కాంగ్రెసుఅన్నా, గాంధీజీఅన్నా ఎంతో గౌరవభావం గలవారు. కొందరు కాంగ్రెసు నాయకులు యితర రాజకీయపక్షాల పట్ల అవలంబిస్తూవున్న వినాశకరమైన వైఖరిని చూసి, వారు ఎంతో ఆవేదనపడి పైసంపాదకీయాన్ని వ్రాసేరు.

ఐక్యతకై
ముస్లిం ఎ.ఐ.సి.సి.సభ్యుని రాజీనామా

జనాబ్ అబ్దుల్ సత్తార్ సాహెబ్‌గారు ఏ.ఐ.సి.సి.లోను,తమిళనాడు రాష్ట్ర కమిటీ లోను సభ్యులు.ముస్లింల స్వయం నిర్ణయాధికారాన్ని నిరాకరిస్తున్న నేటి కాంగ్రెసు నాయకత్వపు విధానానికి తన అసమ్మతిని తెలియజేస్తూ సత్తార్ సాహెబ్‌గారు కాంగ్రెసునుండి రాజీనామా నిచ్చారు. నేటి కాంగ్రెసువిధానం కాంగ్రెసులో వున్న ముస్లింలను బయటికి తరుముతున్నదనటానికి అబ్దుల్ ఖయ్యూం, మియాన్ ఇఫ్తికారుద్దీన్‌గార్ల ఉదంతాల లాగనే యీరాజీనామాకూడా ఒకతార్కాణం. రాజీనామా యిచ్చినప్పటికీ, సత్తార్ సాహెబ్ గారు కాంగ్రెసుపై కక్ష వహించలేదు. ఈ సందర్భంలో వారు చేసిన ప్రకటనను కాంగ్రెసువారేగాక ముస్లింసోదరులుకూడా శ్రద్ధగా గమనించవలసి వుంటుంది. హిందూ ముస్లిం ఐకమత్యంలేనిదే స్వరాజ్య సంపాదన అసాధ్యమన్న సత్యాన్ని గుర్తుంచుకొని, ఐక్యతకు శక్తివంచనలేకుండా పాటుపడవలసి వదిగా తన సోదర కాంగ్రెసు వారలకు సత్తార్ సాహెబ్‌గారు హెచ్చరించారు.

“అట్టి ఐక్యత కాంగ్రెసు - లీగ్ ఒడంబడికవల్లనే వస్తుందని నానమ్మకం. హిందూ ముస్లిం విభేదాలకు యింకా పెంపకానికి ఉపయోగ పడటం తప్ప, ముస్లింలీగును విచ్ఛిన్నం చేయాలన్న నేటి దృక్పథంవల్ల యింకే ప్రయోజనమూ కలుగదు. అట్టి ఐక్యతకోసం నా శక్తివంచనలేకుండా పాటుపడతాను. కాంగ్రెసులో వున్న ముస్లింసోదరులు కూడా యిందుకు పాటుబడతారని ఆశిస్తున్నాను.”

సోదర దేశభక్తుల్లో కక్షలే ప్రధానంగా పెట్టుకోవడమంటే, కాంగ్రెసుకూ లీగుకూ ప్రధానలక్ష్యమైన భారత స్వాతంత్ర్యాన్ని మరచిపోవడమన్నమాట. దేశాభ్యుదయాన్ని వెనకకునెట్టి, బ్రిటిషు సామ్రాజ్యవాదులకు పుష్టినివ్వడమన్నమాట. సత్తార్ సాహెబ్ గారి హెచ్చరికను కాంగ్రెసువారూ, ముస్లిములూ జాగ్రత్తగా పరిశీలించవలసి వుంటుంది.

ఊరూరా రష్యా విప్లవ దినోత్సవాలు

28 సంవత్సరాలనాడు, నవంబరు 7 వ తేదీన, ప్రపంచంలో ఆరవభాగమైన భూభాగంలో చక్రవర్తుల సింహాసనాలు నేలమీద దొర్లాయి. షాహుకార్ల ఇనప్పెట్టెలు బ్రద్దలయాయి. జమీందార్ల ఎస్టేట్లు రైతుల పరమయ్యాయి. పెట్టుబడిదార్ల ఫ్యాక్టరీలు సంఘానికి వచ్చాయి.

ప్రపంచంలో ఆరవభాగమైన భూభాగంలో కష్టజీవుల ప్రజారాజ్యం ఏర్పడింది.

అది నేటివరకు ప్రపంచప్రజల ఆశాజ్యోతిగా వెలుగుతోంది.

ఈ 28 సంవత్సరాలలో సోవియట్ యూనియన్‌మీద అనేక దండయాత్రలు జరిగాయి. అనేక కుట్రలు సాగాయి. కావలసినంత దుష్ప్రచారం జరిగింది. కాని, కష్టజీవుల భూతలస్వర్గం కంచుకోటగా నిలిచింది. ఎన్ని తుపానులకైనా చెక్కుచెదరలేదు.

అట్టి సోవియట్ యూనియన్ యొక్క 28 వ వార్షికోత్సవం ఆంధ్రదేశంలో అనేక చోట్ల అమితోత్సాహంగా జరిగింది. ఈ క్రింది రిపోర్టులు మాకార్యాలయానికి చేరేయి.

విశాఖజిల్లా :

చీపురుపల్లి, తలతంపర, అల్లాడ.

ప. గోదావరి

కాగుపాడు.

కృష్ణా :

బెజవాడ, గుడివాడ, నూజివీడు, చెరువు కొమ్ముపాలెం, కాటూరు.

గుంటూరు :

పెదనందిపాడు, అమృతలూరు, చిన పాలెం, పెదపాలెం, దావులూరుపాలెం, తెనాలి, యలమర్రు, చిలువూరు, కొల్చెర్ల పాలెం, దుగ్గిరాల.

నెల్లూరు :

గూడూరు, ఈదుకూరు, లేగుంటపాడు, ఇందుపూరు.

రాయలసీమ :

నందికొట్కూరు (కర్నూలు), గంగంపల్లి (అనంతపురం), వసవకోట(అనంతపురం

కాని, కొన్నిచోట్ల యీ పర్వదినంనాడు ప్రజల ఉత్సాహాన్ని చెడగొట్టడానికి ప్రజాశత్రువులు కొందరు కాంగ్రెసు పేరుతో దౌర్జన్య చర్యలు జరిపారు. ఉదాహరణకు, అనకాపల్లిలో కామ్రేడ్ గోవిందరావు ఉపన్యసిస్తూంటే, సభలో గల్లంతు ప్రారంభమైంది. స్థానిక దొంగ వ్యాపారస్తుల ప్రోత్సాహమే దీనికి కారణం. కామ్రేడ్ గోవిందరావు కండ్లలో దుమ్ముపోశారు. కామ్రేడ్ రమణమూర్తిని చీకటిలో కర్రతో కొట్టారు. ఇలాగే గ్రావలో (తెనాలి తాలూకా) "కొత్త" కాంగ్రెసువాదులు కొందరు గొడ్డళ్లు, కర్రలు తీసుకొని ఊరేగింపును అడ్డగించారు. ఘర్షణలో కామ్రేడ్ కావర్సని కోటేశ్వరరావుకు తలపై దెబ్బ తగిలింది.

నెల్లూరులో కూడా యిలాగే సభలో రాళ్లు రువ్వి గల్లంతు చేశారు.

ఇలా పరిణమిస్తోంది, డాక్టరు పట్టాభిగారి "లాఠీకర్ర సిద్ధాంతం".

వ్యవసాయకూలీ చైతన్యంలో ఉజ్వల స్థాయి

4వ గుంటూరుజిల్లా మహాసభ

మా విలేఖరి

జిల్లా వ్యవసాయ కూలీమహాసభకు ప్రచారం పల్లెపల్లెకు ప్రాకింది. తుపానులో కూలిన యిండ్లను యింకా కొన్ని ప్రాంతాల్లో లేవనైనా లేదు. కాని, మహాసభ అంటే ప్రాణం లేచివచ్చి, అన్ని మూలలనుంచి అన్నాలు కట్టుకుని మహాసభకు సిద్ధమౌతున్నారు. బయలుదేరే సమయానికి బ్రహ్మాండమైన వర్షం ముంచుకొచ్చింది. సభ ఎలాగైనా భగ్నం కావాలనుకున్న విచ్ఛిన్నకారులు చంకలెగరేయ మొదలెట్టారు. ఆహ్వానసంఘంవారుమాత్రం వర్షాన్ని ధిక్కరించైనా సభను జయప్రదగలమని, సన్నాహాలు పూర్తిచేస్తున్నారు. మధ్యాహ్నానికి కాస్త తెరిపి యిచ్చింది. తెనాలి రేపల్లె తాలూకాల్లో మారుమూలల గ్రామాలనుండి వందలకొద్దీ కూలి సోదరులు ఊరేగింపుగా బయలుదేరి, కొల్లూరు సభాస్థలానికి చేరుకోసాగారు, 11 వ తేదీకి.

రౌడీచర్యలు

సంఘంలో నూటికి నలభై మందిగా ఉండి అన్నివిధాలా అణగద్రొక్కబడిన కూలీ ప్రజా సామాన్యం చైతన్యంతో స్వాతంత్ర్య పోరాటంలోకి వస్తున్నారంటే ప్రతిదేశభక్తుడు సంతోషించాలి. మన జాతీయ పోరాటాలకు సూచకంగా ఉంది. నేడు వ్యవసాయకూలీ ఉద్యమం ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో అగ్రభాగంగా ఉంటామని ముందుకొస్తున్న కూలీ సోదరుల్ని చూచి స్వార్థపరులకు, కొత్త కాంగ్రెసువాదులకు గంగిర్లెత్తినాయి. ఏరకంగానైనా సభను చెదరగొట్టాలనుకున్నారు. ఖాజ గ్రామంలో చెనక జెండాలు పీకిన ముఠాతోయ అనంతవరంలోని గూండాలు చేరి దావులూరు, దావులూరు పాలెం, చదలవాడ, కాకర్లమూడి గ్రామాలనుంచి వస్తున్న 400 మంది ఊరేగింపును అటకాయించి దెబ్బలాటకు కాలుదువ్వారు. జెండాలు దించి, నినాదాలు మానిపొమ్మన్నారు. ఇలా దెబ్బలాట తెచ్చి ప్రజాజీవితాన్ని నాశనం చేయాలనుకున్నవారి కుటిల ప్రయత్నాలకు రెచ్చిపోక మరో మార్గాన సభవద్దకు చేరారు కూలి సోదరులు. ఇదే విధంగా రెండువందల మందితో ప్రభ కట్టుకుని వస్తున్న కొలవెరం, కంచర్ల పాలెం కూలీల ఊరేగింపును జంపని "దేశభక్తులు" ఈ ఎర్రజెండాలతో, నినాదాలతో కూలీలు ఊరేగుతూ పోవటం మన మా జాతీయతకే కళంకం అంటూ అడ్డగించారు అలాగే చేమూరులో పిల్లలచేత ఊరేగింపుపై ఇసుక వేయించారు. కాంగ్రెసు నాయకులు నేడు అవలంబిస్తున్న విచ్ఛిన్నకర పాలసీ ఏలాంటి ఫలితాన్ని తీసుకువస్తున్నదో స్పష్టంగా చూడగలిగారు కూలి సోదరులు.

ఊరేగింపు

వర్షపు ఆటంకాన్ని, విచ్ఛిన్నకారుల విచ్ఛిన్నచేష్టల్ని ధిక్కరించి సభకుచేరిన 2000 మందితో సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు బయలుదేరింది. "రైతుసంఘాలకు జై" "కూలి సంఘాలకు జై", "రైతు కూలీ ఐక్యత కావాలి", "కాంగ్రెసు లీగు కమ్యూనిస్టు ఐక్యతకావాలి" అని నినాదాలుచేస్తూ పురవీధులలో యింత బ్రహ్మాండమైన ఊరేగింపు జరగటం యిదే మొదటిసారి. కూలీఉద్యమమంటే కొన్ని దురభిప్రాయాలున్నవారు ఆశ్చర్యపడ్డారు, అంతులేని ఆ జనప్రవాహం చూచి.

సాయంత్రం 6 గంటలకు బహిరంగసభ ప్రారంభమైంది. 6000 మందిదాకా అక్కడ చేరారు. ఐక్యతను ప్రబోధిస్తూ ఒక చక్కని పాటను దావులూరు బాలికలు పాడారు. కూలీల దుస్థితిని వర్ణిస్తూ, ఐక్యతను నిర్మించి స్వాతంత్ర్యంతెచ్చి మాయిక్కట్టులను తీర్చలేకపోతిరే అని శ్రీ సేశపతిగారు (కొల్లిపరలో ఒక బడి పంతులు) హెచ్చరిస్తూ వ్రాసిన పాటను తిరిగి తిరిగి పాడించమన్నారు ప్రజలు.

ఆహ్వానసంఘాధ్యక్షులు, తుపాను బాధలో ఉండికూడా పావలానుండి సహాయంచేసి రు 600 దాకా విరాళాలిచ్చి సకూలీసోదరులను, రూ. 200 దాకా సహాయంచేసి తమ అభిమానాన్ని చాటిన రైతుసోదరులను అభినందిస్తూ, నానా అవస్థలుపడుతూ సభకుచేరిన కూలీలకు స్వాగతమిచ్చారు.

కామ్రేడ్ యల్. బి. గంగాధరరావు ఎర్రజెండా ప్రతిష్ఠాపనచేశారు. కామ్రేడ్ ముక్కామల నాగభూషణంగారు సభను ప్రారంభిస్తూ ఇలా ఉపన్యసించారు: "వ్యవసాయ కూలీలు నానాటికీ ఈ బ్రిటిషు ప్రభుత్వ పాలనా విధానం మూలంగా సంఖ్యలో ఎలా పెరుగుతున్నారో వివరించారు. వీరిని ఆదరించ వలసిన బాధ్యత రైతాంగంపైన ఎక్కువగా వుంది. రైతాంగం పంటలుపండక పన్నులభారంతో, అప్పులభారంతో ఎలా కృంగిపోతున్నారో వివరించి, అలాంటివాటినుండి తప్పించుకుని స్వాతంత్ర్యం సంపాయించాలంటే రైతుకూలీ సామరస్యం అవసరమన్నారు. లెక్కలతోసహా దుస్థితిని ముందుబెట్టి కర్తవ్యాన్ని ప్రబోధించారు. ప్రత్యేకంగా అగ్రిమ రైతాంగాన్ని హెచ్చరిస్తూ, "మీగ్రామం 1926 వ.॥కో బ్రాహ్మణేతర ఉద్యమంలో నాయకత్వం వహించి నడిపింది. ఆఉద్యమాన్ని నడిపినమీరంతా చదువుసంధ్యల్లో, బ్రాహ్మణులతోబాటు అభివృద్ధి చెందాలని, తలెత్తుకు తిరగాలని పాటుపడ్డారువారిలో చైతన్యవంతులైన సంస్కృతం, ఆంగ్లభాష అభ్యసించినవారున్నారు. అలా, సామాజిక హక్కులకోసం పోరాడిన మీరు తోటి కూలీలు తమతమ సంఘాలద్వారా వృద్ధిలోకి వస్తూంటే అనుమానాస్తో చూడవద్దు". అని హెచ్చరిస్తూముగించారు అప్పటిదాకా కూలీలను రైతులపై ఎగదోలడానికే ఈసభ ఏర్పాటుచేయబడిందనేదుష్ప్రచారాన్ని నమ్మిన రైతుపెద్దలు నాగభూషణంగారి ఉపన్యాసంతో "భేష్" అని తలలూపారు.

జిల్లా వ్యవసాయకూలీ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన బొన్నలగడ్డ రామలింగయ్యగారు పంపినసందేశం చదవబడింది కామ్రేడ్ రావి అమ్మయ్యగారు జిల్లా రైతుసంఘం తరఫున సభకుహాజరై సందేశం యిచ్చారు.

తర్వాత తంపాటి జోసఫ్‌గారు తమ అధ్యక్షోపన్యాసంలో యిలా చెప్పారు: "నూటికి నలభై మందిగా సంఘంలో ఉన్నామంటే మనం స్వాతంత్ర్య పోరాటంలో ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఒక తుపాను వచ్చిందంటే, కరువు వచ్చిందంటే మొదట బాధలకు గురిఅయ్యేది మనం. ఈపరిస్థితినుంచి బయటపడాలంటే భారతదేశంలో అన్నిపార్టీల ఐక్యతకావాలి. మనలో మనకు ఐక్యత లేకపోబట్టే, స్వాతంత్ర్యోద్యమాన్ని సాగిస్తున్న ఇండోచైనా, ఇండోనేషియన్ ప్రజల్ని అణచటానికి మన భారతీయుల్ని ప్రయోగించగల్గుతోంది బ్రిటిషు ప్రభుత్వం. నేడు కాంగ్రెసునాయకులు హిందూమహాసభతోనైనా ఒడంబడిక చేసుకుంటున్నారుగాని లీగ్-కమ్యూనిస్టుపార్టీలతో కలవడానికి యిష్టపడడంలేదు. ఈపరిస్థితులనుండి బయటపడాలంటే మన కూలీజనసామాన్యమంతా రానున్న రాష్ట్ర ఎసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యత కోరేవార్ని బలపరచాలి." అని చెప్పి ముగించారు.

జిల్లా వ్యవసాయ కూలీసంఘ అధ్యక్షులు కామ్రేడ్ కాటేరు రామస్వామిగారు ఉపన్యసిస్తూ యిలా అన్నారు. "కొల్లూరు పల్లెలో మన ఉద్యమంలో ఎంతో మార్పుతెచ్చాం. జిల్లాలో నలుమూలల పల్లెల్లో నిత్యమూ పని చేస్తూనూతన సాంప్రదాయాల్ని నిర్మిస్తున్నాం. ఎక్కడైతే ఉద్యమం పెరిగిందో అక్కడల్లా స్వార్థపరులు కాంగ్రెసుజెండాలు నెత్తినపెట్టుకుని మనల్ని అణచాలని తప్పుడు కేసులు పెడుతున్నారు. మనం కూడా కాంగ్రెసు జెండా క్రిందనే పెరిగివచ్చాం. మనల్ని ఈ దురభిమానులు అణచగలరనుకోవడం వెర్రిభ్రమ. మనది చీట్లపేకమేడగాదు. లోతైన వ్రేళ్లుగలిగిన బలమైన వృక్షం. దీన్ని పెకలించటం ఎవరితరమూగాదు"

రేపల్లెతాలూకా కూలీనాయకుడు కామ్రేడ్ పీటరు, నిమ్నజాతుల ఫెడరేషన్ తరపున ఆళ్ళ చలమాదానుగారు ఇచ్చిన ఉపన్యాసాలతో సభ ముగిసింది. 2½ గంటలు ఓపికతో, శ్రద్ధగా ఉపన్యాసాలు వినడం వ్యవసాయకూలీలలో చైతన్యం ఏస్థాయికి వెళ్ళిందో తెలియజేస్తుంది.

ప్రజలే తీర్పు చెప్పాలి

భోజనానంతరం వైజ్ఞానిక ప్రదర్శనం ప్రారంభం. పదివేలమందిదాకా రైతుకూలీలు హాజరయారు. 1500 మందిదాకా స్త్రీలు హాజరయినారు. ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ సభ్యులు కామ్రేడ్ బసవపున్నయ్యగారు ఉపన్యసించారు. ప్రస్తుతం దేశాన్ని ఎదుర్కొంటూన్న ప్రమాదాన్ని వివరించారు. దాన్ని తప్పించుకోవాలంటే అన్ని పార్టీలు ఐక్యమై స్వాతంత్ర్యాన్ని సాధించి వెంటనే ఆచరించాల్సిన కార్యక్రమాన్ని వివరించారు. భూస్వామ్య విధానాన్ని రద్దుచేయాలనీ, యంత్రపరిశ్రమలు విరివిగా ఆంధ్రలో వెలకోల్పాలనీ చెప్పారు. దీనికి మారుగా ప్రస్తుతం ఆంధ్ర కాంగ్రెసునాయకులు 'ప్రత్యర్థులైన వారితో బాహాటంగా స్నేహంచేసికోవటం సత్యాగ్రహి ధర్మం' అంటూ ప్రజా వ్యతిరేకులతో కమ్యూనిస్టుల నణచటానికి చేతులు కలుపుతూన్న విధానాన్ని విమర్శించారు. కాంగ్రెసు-కమ్యూనిస్టులకు ఉమ్మడిగా తీర్పుచెప్పగలరు ప్రజలు వచ్చేఎన్నికల్లో ప్రజలుతీర్పు ఇవ్వాల్సిఉంటుందని ఎన్నికల్లోపార్టీఎందుకుపాల్గొంటున్నదో వివరించారు.

తర్వాత కామ్రేడ్ నాజరు "కష్టజీవి" బుర్రకథను చెప్పి ప్రజల్ని ఉర్రూతలూగించారు. తెల్లవారు ఝాము 3 గంటలకు కామ్రేడ్ శర్మ అభినందన సందేశంతో సభసమాప్తిచెందింది.

"గొర్రె కొమ్ము కొండను ఢీకొన్నదట" ఇంత బ్రహ్మాండంగా సభ జరుగుతూంటే ఓర్వలేక కాంగ్రెసు జెండా పట్టుకొని సభను భగ్నం చేయాలని కొందరు విద్యార్థికాంగ్రెసు యువకులు వచ్చి గాంధీకి జై, రంగాకు జై అని సభా ప్రారంభంలో కేకలు వేసి, చివరకు ప్రజల చీవాట్లతో యిళ్ళకు దయచేశారు.

12 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విషయ నిర్ణయసభ జరిగింది. 125 మంది వివిధ తాలూకాల ప్రతినిధులు సమావేశమైనారు. కామ్రేడ్ మల్లికార్జునశర్మ బేతపూడి సభ తదనంతరం గత రెండేళ్ల ఉద్యమ నిర్మాణము, నిర్ణయించిన కార్యతలు నివేదిక నిచ్చారు. తర్వాత ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై ఒక తీర్మానం చేయబడింది. బంజరు భూములవద్ద యిదివరకు స్వార్థపరుల, లంచగొండి ఆఫీసర్ల బాధలనుండి తప్పుకుని సాగు చేసినవారికి-మిలిటరీనుండి వచ్చే వారికి పట్టాలు యివ్వబడుతున్నాయి. వీటిని తొలగించి మిలిటరీ నుండివచ్చేవారికి ప్రత్యేక కాలనీలు నిచ్చి యిదివరకు సాగుచేస్తూన్న వారికి ఆబంజర్లు వుంచాలనితీర్మానించారు. ఎన్నికల్లో షెడ్యూల్డు తరగతి, క్రిస్టియన్ సీట్లకు ఏఅభ్యర్థుల్ని బలపర్చాలో నిర్ణయించటానికి నూతన కార్యవర్గానికి అధికారమిస్తూ తీర్మానించారు. నూతన కార్యవర్గపు ఎన్నికలు జరిగాయి. కామ్రేడ్ కాటేరు రామస్వామి అధ్యక్షులు; కామ్రేడ్ యస్. వి. మల్లికార్జునశర్మ ప్రధాన కార్యదర్శి; కుదిరిపూడి సత్యనారాయణ, కోళ్ళగొట్ల సంయుక్త కార్యదర్శులు.

చందాదారులకు హెచ్చరిక

★

చందాదారులు పత్రికలను గురించి కంప్లయింట్లు చేయునపుడు చందా నెంబరుగాని, తాము చందా కట్టిన తేదీగాని, ఎంత మొత్తం కట్టినదిగాని వివరంగా తెలియజేయునిదే మీకు సరియైన సమాధానముగాని, పేపర్ల కంప్లయింట్లు చూచుటగాని జరగదు.

పై విషయమును కంప్లయింట్లు చేసేవారు జ్ఞాపకముంచుకోవాలి.

మేనేజరు

ప్రజాశక్తి

అఖిలభారత విద్యార్థి మహాసభ

దిగ్విజయం చేయడానికి ఆంధ్రలో కృషి

అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ మహాసభ మొదటిసారిగా ఆంధ్రదేశంలో జరుగబోవుచున్నది. మహాసభ అత్యంత [illegible] వేల రూపాయలవసరం. మహాసభను జయప్రదముచేయుటకు విద్యార్థులంతా ఉత్సాహముతో [illegible] ప్రతిమండి విరాళములు వసూలు చేయుటకు కార్యక్రమం తీసుకొని ఉన్నది. వివిధ ప్రాంతాలలో మహాసభ నిర్వహణకు వచ్చుచున్న విరాళములు చూచినచో [illegible] వేల రూపాయలను మించి కూడ వసూలు చేయగలం అనే ధైర్యం కలుగుచున్నది.

అక్టోబరు 26 వ గుంటూరు పట్టణవిద్యార్థి సంఘ కార్యకర్తలు, విద్యార్థిసంఘ సానుభూతిపరులు సమావేశమయినారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి కామ్రేడ్ సత్యపాల్ డాంగ్ మహాసభయొక్క రాజకీయ ప్రాముఖ్యతను — నేడు విద్యార్థులపైనున్న బాధ్యతలను వివరించి విరాళములకు పిలుపు ఇచ్చారు. వెంటనే విద్యార్థులనుండి వాగ్దానములు ప్రారంభమయినాయి. 100 రూపాయలనుండి 1 రూపాయ వరకు ఎవరిశక్తి కొలది వారు వాగ్దానాలు చేశారు. రూ 1200 లకు మించి చేయాలని వాగ్దానాలు.

నవంబరు మొదటివారం రోజులు కామ్రేడ్ సత్యపాల్ కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, తెనాలి, రాజమండ్రి మున్నగు కేంద్రములకు వెళ్ళారు. అనేక సభలలో ఉపన్యసించారు. విద్యార్థిసంఘ కార్యకర్తలను కలుసుకొని, విరాళముల కొరకు విజ్ఞప్తిచేశారు. చేసినదే తడవుగా, విద్యార్థిసంఘ కార్యకర్తలందరు తమ శక్తి కొలది వాగ్దానాలు చేశారు. బందరులో రు. 230, కాకినాడలో రు. 328, విజయనగరంలో రు. 117, విశాఖపట్నంలో రు. 139, తెనాలిలో రు. 182 వాగ్దానాలు చేశారు. దీనికితోడు విద్యార్థులనుండి - ఉపాధ్యాయులనుండి - ప్రజలనుండికూడా వసూలు చేయుటకు తమకు తామే తీర్మానం, స్థానికసంఘాలు కోటాలను తీసుకొన్నారు.

హరిజన విద్యార్థుల ఉత్సాహం

పై విరాళములు వసూళ్ళన్నియు ఒకఎత్తు, మహాసభను జయప్రదంచేయుటకు హరిజన విద్యార్థుల జూపినఉత్సాహంఒక్కటీఒకఎత్తు. పెదనందిపాడు గుంటూరుజిల్లాలో హైస్కూలున్న ఒక చిన్న గ్రామం. ఇచ్చట సుమారు 40కిపైగా హరిజన విద్యార్థులు విద్యాభ్యసించుచున్నారు. అఖిల భారత విద్యార్థి మహాసభ యీ సంవత్సరం, గుంటూరులో జరుగునని జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆర్గనైజరు తెల్పగానే, మహాసభకు తమ విరాళం రు. 60 అన్నారు. రు. 60 మీరెట్లు వంపాదించగలరని ప్రశ్నించగా, మహాసభను జయప్రదంచేయుటకు యీసంవత్సరమునకు క్రొత్తగుడ్డలు కుట్టించుకొనుట మానుకుంటామని జవాబు చెప్పారు. అదే విధంగా కాకినాడలో రామమోహన్ లాడ్జి (హరిజన హాస్టలు) విద్యార్థులు మహాసభ విషయం తెలియగనే రు. 5 విరాళం యిస్తామన్నారు. పశ్చిమ గోదావరిజిల్లా విద్యార్థి మహాసభకు తణుకు, నర్సపూరు, పాలకొల్లు, హరిజన హాస్టల్సునుండి విద్యార్థి ప్రతినిధులు వచ్చారు. మహాసభలో విరాళములకు విజ్ఞప్తి చేయగనే, మూడు హాస్టలుల ప్రతినిధులు తమహాస్టలు విద్యార్థుల తరపున రు. 5 చొప్పున మొత్తంరు. 15 మహాసభకు వాగ్దానంచేశారు.

నవంబరు 7 వ రష్యావిప్లవ దినోత్సవ సందర్భంలో గుడివాడలో సమీకరింపబడిన 20 వేల మంది ప్రజల సమావేశంలో గుడివాడ, బందరు విద్యార్థిసంఘ వర్కర్లు హుండీలలో డబ్బు వసూలుచేశారు. ఒక గంటసేపటిలో రు. 33-15-0 లు వసూలయాయి. అదే విధంగా గన్నవరం విద్యార్థి సంఘం బుర్రకథలలోను - పార్టీ ఎన్నికల సమావేశములలోను విద్యార్థిమహాసభకు రు. 30 లు వసూలు చేయగల్గారు. తమపుస్తకాలు మహాసభ జరుపబోవుచున్నారని తెలియగనే - విద్యార్థుల తలిదండ్రులు తమ శక్తికొలదిగ విరాళము లిచ్చి తోడ్పడుచున్నారు.

పశ్చిమ గోదావరిజిల్లా విద్యార్థి మహాసభకు

జోహారులు

కామ్రేడ్ కామ్మూరి గుడివాడ తాలూకా [illegible] వ్యవసాయకూలి. 1935నుండి కమ్యూనిస్టుపార్టీ రాజకీయాలంటే తనివిగా [illegible] వ్యవసాయకూలి వర్గంలో [illegible] సంఘంచేశారు. 1942 లో పార్టీ మెంబరుగా వచ్చారు. పార్టీ పత్రికను చదివి అర్థముచేసుకొనుటకే చదువును వృద్ధి చేసుకున్నారు. మొన్న మొదటి తేదీనుండి [illegible] చేసుకుంటూ, నవంబరు 7 వ తేదీ [illegible] (రష్యావిప్లవ దినోత్సవం) అందు [illegible] అకస్మికంగా మరణించారు. ఇతడు యే ఆశయంతో మరణించాడో, ఆయాశయాన్ని తప్పక నెరవేర్పగలమని ప్రతిన బూనుతూ అతని కుటుంబానికి మాసానుభూతిని తెలియజేయుచున్నాము.

★

కామ్రేడ్ [illegible] దుర్గయ్య వయస్సు 28 సంవత్సరాలు. తిరువూరు తాలూకా లక్ష్మీపురం గ్రామం. పేదకుటుంబానికి చెందిన ప్రజా సేవకుడు. 1934లో పార్టీసభ్యుడుగా చేరాడు. తాలూకాలో తన కమ్యూనిస్టు కలిపి [illegible] చెప్పుతుండేవాడు. పార్టీ పిలుపు యిచ్చినప్పుడల్లా వచ్చి పనిలో దూకేవాడు. అఖిలభారత రైతుమహాసభ, తెనాలి రైతు మహాసభలకు వాలంటీరుగా పనిచేశాడు.

ఈ విప్లవకారుడు 11-11-45 తేదీ రాత్రి మరణించాడు. [illegible] దుఃఖమున మునిగియున్న అతని కుటుంబానికి మా సానుభూతి వందనములు.

తెనుగు లోగిలి

తెనుగులోగిలి మునుము కేటగుంటాది
విగ్గయుపేరను విలువుకొంటాది
కాశోపణాంత్రై
గోదావరి వరపత్రై
కృష్ణవేణిగ పాగి
తుంగభద్రగ తేరి
తెనుగులోగిలి మునుము కేటగుంటాది
విగ్గయుపేరను విలువుకొంటాది
మూర్ఛ పల్లారవి
ముఖత్రైన తిగ్గారు
పగవారి గుండెలో
దిగిపోవు చుండంగ॥ తెను॥
పోతన్న నాగలి
తిక్కన్న కొడవలి
తెచ్చిపోసిన పంట
రచ్చించు చుండగ॥ తెను॥

నై తాను మైమార
రోకాలు పోయింది
తెనుగుతల్లిం గాళ్ళ
కనకమ్ము కురిపించు॥ తెను॥
ఆంధ్రరాష్ట్రము వెల్లి
ఆంధ్రోళాలు మెల్లి
త్యాగరాజాని జూని
రాగడోలిక లూపి॥ తెను॥
పండెపెద్దు లంత్ర
పెద్దప్రతిజ్ఞ గట్టి
విలయభేరి గొట్టి
సామ్యవాదము పెట్టి
తెనుగులోగిలి మునుము కేటగుంటాది
విగ్గయుపేరను విలువుకొంటాది.

— వేదాంతకవి

భోగంమేళాలు విసర్జించాలి

ఆంధ్రరాష్ట్ర నాయుడుసంఘ ద్వితీయ మహాసభ

ఆంధ్రరాష్ట్ర నాయుడుసంఘ ద్వితీయ మహాసభ తూర్పుగోదావరిజిల్లా మండపేటలో క్రిందటి నెల 27, 28 తేదీలలో జరిగింది. శ్రీ గార్లంక వీరవెంకట సత్యనారాయణ బి.ఏ. ఎల్. టి. గారు అధ్యక్షతవహించారు.

వివిధ ప్రాంతాలనుంచి 200 మంది ప్రతినిధులు హాజరయారు. ప్రతినిధులసభలో యీ క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదింపబడ్డాయి:

— 14 సంవత్సరాలు దాటిన ప్రతి బాలికకు వివాహం చేయాలి.

— భోగంమేళములబహిష్కారం మానాలి.

— "కమ్మూరివా స్మారకనిధి" నుండి నాయుడుసంఘ బాలికల విద్యకు కొంత సొమ్మును ప్రత్యేకించాలి.

— కాకినాడలో జరిగిన గణపతి నవరాత్రుల సందర్భంలో, భోగంమేళములను బహిష్కరించిన, వలసిందని ప్రచారంచేసే విద్యార్థులపై జరిగిన అత్యాచారములను ఖండిస్తూ తీర్మానించారు.

— కళావంతులు,నాయుడుసొంపీయులు నాగవంశపు సొంపీయులు. కుర్మాపు సంపీయులు - వీరిమధ్య సంబంధ బాంధవ్యములు, భోజనములు మొదలైన వానిని ప్రోత్సహించాలి.

28 వ తేదీన బాలికాపాఠశాలలో జరిగిన బహిరంగసభకు 2000 మంది హాజరయారు. వారిలో చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు. కళావంతుల సంస్కరణోద్యమంలో కృషి చేస్తున్న శ్రీ కోటిపల్లి సత్యనారాయణరావుగారు, వై. జోగారావుగారు, వి. రామకృష్ణారావుగారు, తదితరులు సంఘసంస్కరణ యొక్క అవశ్యకతను వివరిస్తూ ఉపన్యసించారు. 22 మేళములకు చెందిన స్త్రీలు యికముందెన్నడూ మేళములు కట్టమని వాగ్దానం చేశారు. మిగిలిన 5 కుటుంబాలవారు గూడ సంఘంలోచేరారు. ఆహ్వాన సంఘాధ్యక్షులైన నాయుడు వెంకట్రావుగారి అభినందనాలతో మహాసభ జయప్రదంగా ముగిసినది.

అనేక సంవత్సరాలనుంచి ఆంధ్రజాతికి కళంకంగా వుంటూన్న యీ భోగం మేళముల పద్ధతిని రూపుమాపి, ఆంధ్ర ప్రజాజీవితంలో మానవగౌరవ నెలకొల్ప యత్నిస్తున్న ఆంధ్రరాష్ట్ర నాయుడుసంఘం వారు ఎంతేని ప్రశంసనీయులు.

హరిజనయువ ప్రతినిధులు రు. 44-8-0 లు వాగ్దానంచేశారు.

ఇంతవరకు మహాసభ విరాళములకుగాను సుమారు 4 వేల రూపాయలు వాగ్దానములు వచ్చాయి. విద్యార్థుల ఉత్సాహానికి మేరలేదు. ఖర్చులకు కావలసిన 8 వేల రూపాయలను మించి రు. 10 వేలదాకా వసూలుచేయగలమని నమ్మకం యింతవరకు వచ్చిన వాగ్దానములవల్ల కలిగింది. మహాసభను జయప్రదం చేయుటకు విద్యార్థులు - పౌరులు తమ శక్తికొలదిగా విరాళము లీయవలసినదని విజ్ఞప్తి చేయుచున్నాం.

— యస్. వి. నరసయ్య

★

ఆహ్వానసంఘ ఎన్నికలు

జనవరి 18, 19, 20 తేదీలలో గుంటూరులో జరుగు 9వ అఖిలభారతవిద్యార్థి ఫెడరేషన్ మహాసభకు-14వతేదీన ఆహ్వానసంఘసభ్యులు గుంటూరులో సమావేశమై, యీక్రింది వారిని ఆహ్వానసంఘ కార్యనిర్వాహక వర్గముగా ఎన్నుకొనుటకు జరిగినది.

అహ్వానసంఘ అధ్యక్షుడు :
యస్. వి. నరసయ్య
(ఆంధ్రరాష్ట్ర విద్యార్థిఫెడరేషన్ కార్యదర్శి)

కార్యదర్శి :
కె. వి. బసవయ్య
(గుంటూరుజిల్లావిద్యార్థిఫెడరేషన్ కార్యదర్శి)

కోశాధికారి :
యస్. వి. నారాయణ
(గుంటూరుజిల్లా విద్యార్థిఫెడరేషన్ సహాయ కార్యదర్శి)

పై ముగ్గురూ గాక 20 మందితో గూడిన-అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం గల కార్యనిర్వాహకవర్గం ఎన్నుకొన బడినది.

దినపత్రిక నిధి వసూళ్లు

31-10-45 వరకుగల
ప్రకటించిన మొత్తం : రు. 33,889 3 3

గుంటూరు జిల్లా

బాపట్ల తాలూకా

ఒక సామర్థ్యుని వడుదు విమర్గోటు రు. 101
చానరి శేషయ్య, జాగాపూడి 500
మెల్లి సీతారామయ్య (సీనియర్)
జాగాపూడి 200
„ (జూనియరు) „ 200
కల్లూరి వెంకటేశ్వర్లు „ 200
కల్లూరి సుబ్బారావు „ 200
కల్లూరి సీతారామయ్య „ 100
వీరవల్లి కృష్ణమూర్తి „ 100
వంకేవ కోటేశ్వరరావు „ 100
బాపట్ల తాలూకా చిల్లరవసూళ్లు „ 13
మొవ్వా సీతారామయ్య, వప్పలంపాడివద్ద 10

సత్తెనపల్లి తాలూకా

శ్రీ కాకమూరి అప్పయ్య, ఫణిదెం 150
కాకమూరి వీరయ్య „ 100
మున్నం బ్రహ్మయ్య, మేడికొండూరు 100
కావిలాల వీరభద్రరావు సత్తెనపల్లి 50
వందిగాం కాంగ్రేసు 116

గుంటూరు తాలూకా

శ్రీ కొత్తమాసు వెంకయ్య చేసపాడు 25
చిల్లర వసూళ్లు 2-8

తెనాలి తాలూకా

శ్రీ సత్తికొండ బ్రాంతయ్య, యలవర్రు రు. 100
మల్లంపాటి రంగయ్య „ 70
కావర్ష్ణవి కటుంబం, కొలివ 7-8
రావి చిన అమ్మయ్య 1000
కంతంనేని కోటేశ్వరరావు, దోనేపూడి 500
ఉప్పు సుబ్బయ్య, అమృతలూరు 10
దడంవాడ వెంకటేశ్వర్లు „ 25
ఐదుగు దేవసహాయం „ 2
బాలసంఘం „ 1-2
రామిరెడ్డి వెంకటరత్నం 5
గుమ్మడి దావీదు, చావులూరు 50
గొట్టిముక్కల గంటయ్య „ 100
గుమ్మడి దేవదాసు, చావులూరు 100
ఒకపార్టీ సభ్యుడు, ఇంటవి 25
„ „ 10
„ „ 5
శ్రీమతి రావి అయ్యమ్మ, తెనాలి 20
పెమ్మసాని నాగేశ్వరరావు, చినపాలెం 25
మున్గుండ సానుభూతిపరులు, ఇంటవి 40

రేపల్లె తాలూకా

శ్రీమతి నాదెళ్ల సుబ్బమ్మ, వల్లెకోన 2,000
శ్రీ మండవ బాలయ్య „ 200
శ్రీమతి మండవ వ్రిమీల „ 50
„ కదలవాడ బసవపున్నమ్మ „ 116
„ నాదెళ్ల భాస్కరమ్మ „ 116
శ్రీ మండవ వెంకటరామయ్య „ 100
మంటా సీతారామయ్య గూడవల్లి 100
బాపూజు పాండయ్య „ 10
మండవ రామలింగేశ్వరరావు,
తూర్పుపాలెం 220
పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి,
ఆరేపల్లి 100
వడుపూరి అమరేశ్వరరావు, వల్లెకోన 500
వడుపూరి కోటయ్య „ 500

కృష్ణా జిల్లా

దివి తాలూకా

అవనిగడ్డ బహిరంగసభలో వసూలైన నిధి:
శ్రీమతి కానరనేని కోటేశ్వరమ్మ
జయపురం రు. 52
శ్రీ కానరనేని వెంకటక్రిష్ణయ్య
జయపురం 25
కొమ్మారెడ్డి వెంకటకృష్ణయ్య
జయపురం రు. 25
కొమ్మారెడ్డి వెంకటసుబ్బయ్య
జయపురం 475
శ్రీమతి కుర్రా బుల్లెమ్మ జయపురం 50
శ్రీ యార్లగడ్డ సీతారామయ్య „ 5
శ్రీమతి కోనేరు భ్రమరాంబ కోడూరు 200
శ్రీ నాదెళ్ల వెంకటక్రిష్ణయ్య „ 10
యార్లగడ్డ దశరథరామయ్య హరిపురం 15
యార్లగడ్డ శేషయ్య „ 10
శ్రీమతి గోగినేని జగదాంబ
స్వతంత్రపురం 2
శ్రీ యార్లగడ్డ శివరామకృష్ణయ్య
మొరకనపల్లిలంక 5
వాకా నాంచారయ్య పలందపాలెం 5
గద్దె శ్రీకృష్ణయ్య అవనిగడ్డ 5
కాపూరు శివరామయ్య మోపిదేవి 5
రామ అమృతరామయ్య పెదప్రోలు 5
పెదప్రోలు సెల్ యిచ్చినది 116

మంగళాపురం బహిరంగసభలో వసూలయిన నిధి

శ్రీ కిలారు రంగయ్య చల్లపల్లి 20
శ్రీమతి కిలారుఅన్నపూర్ణమ్మ „ 20
శ్రీ ముమ్మనేని వెంకటేశ్వర్రావు „ 10
గంగవరపు గోపాలం „ 10
చల్లపల్లి విద్యార్థిసంఘం „ 5
యువజన సంఘం ఘంటసాల 100
బాలసంఘం „ 5
డాక్టరుమల్లిభార్గవరావు, మూరంపల్లి 10
మేకావారిపాలెం సెల్, మేకావారిపాలెం 150
మేకా బాలవెంకయ్య „ 40
చిమటా బాలారు } పురిటిగడ్డ
వర్ప్యూరి సత్యం } 15
నాదెళ్ల నాగయ్య, వరకుదురు 10
చంద్ర కుటుంబరావు రాముడుపాలెం 2-8
శ్రీమతి వర్ప్యూరి నాంచారమ్మ 5
రావి నాగరత్నమ్మ, చల్లపల్లి 1 ఉంగరం
శ్రీవేమూరిరామస్వామి ఘంటసాల 1 „
రావి దుర్గాప్రసాద్ చల్లపల్లి 5000
మాతెంపాటి సీతారామయ్య „ 880
మూర్ఫనేని లక్ష్మి పెదమాళ్లపెదపనగల్లు 1000
ఒక సానుభూతిపరుడు బార్లపూడి 500
దేవినేని శీమయ్య, కట్లపెదమద్దు 300
దావరి వీరరాఘవయ్య „ 50
చలసాని బాపయ్య
(తండ్రి శ్రీ వీరభద్రయ్య) } 116
మండవ వెంకట రంగయ్య, మొవ్వ 100

బెజవాడ టౌన్

పువ్వల లక్ష్మణరావు }
శ్రీమతి పెర్లి షోలింగర్ } 100
ఆర్. ఆనందరావు 5
మోహన్ 25
గల్లి రాజగోపాలం 200
వానిరెడ్డి రంగయ్య 50
ఒక సానుభూతిపరురాలు 25
తొత్తిడి సింహాచలం 41
కొడాలి మధుసూదనరావు 2-4

గన్నవరం తాలూకా

వెల్లంకి రాజారావు, కల్వపాముల 100
అక్కినేని రామలింగేశ్వరరావు
వీరంకిలాకు 100
కదియాల రంగారావు, కాటూరు 500

జిల్లాకమిటీ ద్వారా

సైటర్సు 55
బి. రాజమ్మ 15
మదిర బుర్రకథద్వారా 50
చినహోగిరాల బుర్రకథద్వారా 50

బెజవాడ తాలూకా

బొడ్డపాడుమంది 250
చెరుకూరి సుబ్బారావు, గుంటుపల్లి 10

గుడివాడ తాలూకా

శాస్త్రి పున్నయ్య - దింటకుర్రు 50
చలసాని వెంకట బాపయ్య,
కురుసద్దాలి 500
కొల్లి సుబ్బారావు, జమీదింటకుర్రు 100

ప. గో. జిల్లా

శ్రీ యన్. భాస్కరం రు. 2,000
కొవ్వూరుతాలూకా ఉపకర్తలద్వారా
నిడదవోలు 36 15 0
బ్రాహ్మణగూడెం 10 0 0
అట్లపాడు 35 0 0
లింగవరం 48 0 0
పందులపర్రు 8 0 0

ఏలూరు తాలూకా

శ్రీ మాగంటి శ్రీమన్నారాయణ
చాటపర్రు 100 0 0
డాక్టరు. బి. కుటుంబరావు
చాటపర్రు 18 11 9
ముల్పూరి లక్ష్మీనారాయణ
పెదపాడు 25 0 0

ఏలూరు టౌన్

మద్యాహ్నపు గంగరాజు రు. 3
తాదేపల్లిగూడెం చిల్లరవసూళ్లు 2
మద్దాల రాములు అప్పారావుపేట 25

నర్సాపురం తాలూకా

శ్రీ రుద్రరాజు గోపాలరాజు రు. 25
వు. కోటయ్య 2
శ్రీమతి ప్రేరేవ భానుమతి పాలకొల్లు 116

తణుకు తాలూకా

శ్రీవీరవల్లినారాయణస్వామిమామిడూరు 25
పత్తి రామారెడ్డి అలమూరు 5
దేశాలిమాని 15
డాక్టరు తాడిమేటి విశ్వనాథం
పెనుగొండ 25
చిలమూరి సుబ్బాలు 10
ఇవటూరి శరభరాజు, ఏలేటిపాడు 5
వంతా శేషయ్య పిట్టలవేమవరం 1
సిద్ధాంతం చిల్లరవసూళ్లు 2
పాలంగి బుర్రకథ 35
దండు అప్పలరాజు, నేలపోగుల 125

జిల్లా కమిటీ ద్వారా

2 ఉంగరములు

తూ. గోదావరి. జిల్లా

కాకినాడ టౌన్

వయాపురి 10
సూర్యనారాయణ 15-8
ఎ. యస్. సూధవరావు 25
తోలేటి వెంకటేశ్వర్లు 20
వగేషా 6
చిల్లరవసూళ్లు 12-8

నెల్లూరు జిల్లా

బైన సుబ్బయ్య
(తండ్రి చిన సుబ్బానమయ్య) 2
షేక్ అబ్దుల్ గపూర్, కోవూరు 2
కర్ణా వెంకటసుబ్బయ్య, „ 2
కదియం వెంకయ్య 4
కర్ణా శేషయ్య „ 3
బుద్ధి చినభద్రయ్య „ 10
పడాల మల్లయ్యచెట్టి „ 5
కదియం సుబ్బరాయులుశెట్టి „ 5
కర్ణా రమణయ్య „ 10
భవాని టెక్స్‌టయిల్స్ కంపెనీ 10
బెంగా రామదాసు, కావయాదపల్లి 10
బైనా మల్లయ్య, కోవూరు 15
పిచ్చిక సుబ్బరాయుడు, కోవూరు 20
గుంటూరు హనుమయ్య „ 15

కడప జిల్లా

పంద్యాల నాగిరెడ్డి, అలంఖాన్‌పల్లె 100

అనంతపూర్ జిల్లా

పీలం రాజశేఖరరెడ్డి అనంతపూర్ రు. 8,000
పీలం ప్రభాకర్ „ 2,000
ఒక సానుభూతిపరుడు „ 100

అనంతపురం తాలూకా

పంజీపులు, పూలకుంట రు. 5
చలపతి „ 10

చిత్తూరు జిల్లా

శ్రీ గో. నాగభూషణం ఆరోగ్యవరం రు. 15
„ పులిపాటి వెంగళ్వరాయనాయుడు
పారకలువ 7

రాష్ట్ర కమిటీద్వారా

3 అప్పారావు 5
టి. ఎస్. నారాయణ 1 ఉంగరం
బంగారు వస్తువుల కిమ్మతు 903-10
ప్రజాశక్తి ఆఫీసు స్టాఫు 887
పెద్దిరాజుగారు 1

మొత్తం 128,471-12

ప్రజాశక్తి

దొంగ మార్కెట్లు

నిడదవోలు ఒక పెద్ద వర్తక కేంద్రం. ఇక్కడనుండి బియ్యం సుమారు 30 గ్రామాలకు పోతూంది. వర్తకులు ప్రజల కడుపు కొట్టి దొంగవ్యాపారం సాగిస్తున్నారు. ఈ పరిస్థితులను గురించి కమ్యూనిస్టులు ప్రభుత్వానికి తెలియజేసేరు. డిప్యూటీ కమిషనర్ యల్ టాక్సు ఆఫీసరు నిడదవోలు వచ్చినప్పుడు (ఈనెల 8, 9, 10 తేదీలలో) వర్తకుల కొట్లలోని బియ్యాన్ని కమ్యూనిస్టులు బయటపెట్టి, ఆఫీసరు ఎదుట ప్రజలకు అమ్మించేరు. కాలువ దిగువనుండి వస్తున్న బియ్యం పడవలను వర్తకులు గ్రామానికి బయట ఆపుచేయగా, కమ్యూనిస్టులు వాటిని పట్టి, తెల్లవార్లూ కావలాకాచి, ఆబియ్యాన్ని ప్రజలకు అమ్మించేరు. ఇంతజరిగినా వర్తకులు తమ దొంగవ్యాపారాన్ని మానుకోలేదు, న్యాయమార్గాన్ని అవలంబించడంలేదు. నిడదవోలు ప్రజలతోబాటు పరిసర గ్రామాల ప్రజలు చాలా యిబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చొరవతో తెరచి, వెంటనే వీరి ఆటలను అరికట్టవలసివుంది.

★

సర్పవరంతాలూకా దిగమర్రు గ్రామంలో పలాది వనమరాజుగారి బియ్యపుకొట్టుమీద చాలమంది హరిజనులూ, బీదలూ ఆధారపడి వున్నారు. ఈయన విపరీతమైన అధికధరలకు అమ్మకం సాగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారికి బియ్యం లేదనీ, స్టాకు అయిపోయిందనీ, సమాధానం చెప్తున్నారు. 28-10-45 న యీయన వీరవల్లి నాగన్నకు సావు బస్తా అక్కుళ్ళు 8-10-0 కు అమ్ముతుండగా కమ్యూనిస్టులూ యువజన సంఘ సభ్యులూ పట్టుకొని రశీదు ఇమ్మని వొత్తిడిచేసేరు. దానిపై మునసబు అతనిమండి. కొన్ని అతనిమండి స్టేటుమెంట్లు తీసుకున్నారు. కొట్లోవున్న స్టాకు చూస్తే 81 బస్తాలున్నాయి. కమ్యూనిస్టులమీద ప్రజలలో ద్వేషం రెచ్చగొట్టడానికి, యీ వర్తకునివద్దనున్న గుమాస్తా అర్థరూపాయి బియ్యంకంటె ఎక్కువ అమ్మవద్దని కమ్యూనిస్టులుచెప్పేరంటూ, బియ్యానికివచ్చినవారిలో ప్రచారం సాగించేడు. దీనిని బిడ్డబయలు చేసి ప్రజలంచేత చీవాట్లు పెట్టించారు. ఇకమండి సక్రమంగా ప్రవర్తిస్తానని ప్రజలయెదుట వొప్పుకున్నారు.

★

కొవ్వూరు తాలూకా గోపాలపురం లో 20-10-45 న షేక్ మన్నాసాహెబ్ అన్న బట్టల వర్తకుడు, కరిచెర్ల గూడెం వాస్తవ్యుడు భట్టిరెడ్డి శ్రీరామమూర్తి అనే వ్యక్తికి అంకధరలకు బట్టలు అమ్ముతుండగా యువజన సంఘాధ్యక్షుడు పులకంటి బంగారయ్యగారు పట్టుకున్నారు. (ఇంతకుపూర్వం రెండు రోజులనుంచి తన దగ్గర మిల్లుబట్టలు లేవన్లు యీ మన్నా సాహెబు బోర్డుపెట్టేడు) యీ విషయం రెవిన్యూ యిన్స్పెక్టరుకు వట్టిస్తే ఆయన వర్తకుని తరపున వాదించసాగేరు. గట్టిగా హెచ్చరించిన తరవాత స్టేటుమెంట్లు తీసుకొని కేసుపెడతామన్నారు. కాని ఇంతవరకుయేమీ జరగలేదు. జిల్లాటెక్స్‌టైలు ఆఫీసరుకు 31-10-45 న దీన్ని గురించి తెలియజెయ్యబడింది. కాని యిప్పటివరకూ ఏమీ జరగలేదు. మన్నాసాహెబు "ఎంత గొప్పపనిచేసేరో అర్థమయిందా!" అంటూ తన దొంగవ్యాపారాన్ని పట్టియిచ్చినవారిని హేళన చేస్తున్నాడు. అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి.

★

రాజోలు తాలూకా నగర ఖండంలో చింతపల్లి సూర్యప్రకాశరావుగారనే కాంగ్రెసువాది క్రిందటి నెల 18 వ తేదీన నర్సాపురం నుండి 30 బస్తాలబియ్యం బస్తా 26 రూ. లకు కొని ఆయన వ్యాగ్రియిన మోటిలో అధిక ధరలకు అమ్మవలెనని రహస్యంగా తీసుకొని వస్తూంటే, కమ్యూనిస్టులు పట్టుకొని తహశీలుదారు గారిచే రిక్విజిషన్ చేయించి, కంట్రోలురేటుకు పంపకంచేయించారు. బ్రోకరు దగ్గర స్టేటుమెంటుగూడ తీసుకున్నారు. కాంగ్రెసు బురఖా తగిలించుకొని కమ్యూనిస్టులన్ని దూషణచేస్తూ మోరిలో "వెంగమ్మ" నాటకమాడించిన ఘనుడు, యీ దొంగవ్యాపారి.

(3 వ పేజీ తరువాయి) అభివృద్ధిపరిణామమును గుర్తించే అభ్యుదయరచయితలు. ప్రస్తుత పరిస్థితులను పరిదిద్దడానికి ఒకే మార్గం సూచించాలని మేము అనడంలేదు. వేర్వేరు మార్గాలు సూచించవచ్చు. మార్పు అవసరమని గ్రహించి ఒక నూతన మార్గాన్ని సూచిస్తున్నారు గనుక వీరంతా ఒకవేదికపై ఉండవచ్చు. దైవందిన సమస్యలపై వ్రాసే కవిత్వం కొందరు ప్రచారం అవదా అని శంకపడుతున్నారు. పుట్టగానే బిడ్డ కెవ్వుమని కేకవేస్తున్నారంటే, అకలివేస్తుందని ప్రచారం చేస్తున్నారు. వేదవ్యాసం చదువుతున్నానంటే నా అభిప్రాయాలు నల్గురికీ తెలియాలనే. లేకపోతే నాకీ శ్రమ ఎందుకు. తను నమ్మిన నీతిని ప్రచారం చేయడం రచయిత ధర్మం....రాజకీయాలలో ప్రచారం అనేమాటకు కొంత దోషం అంటగట్టబడింది. కాని ప్రజల ప్రస్తుత స్థితిగతులను విశ్లేషించి, చిత్రించి పరిష్కార మార్గాలను సూచిస్తూ జరిపే ప్రచారమే దోషరహితమైనది. ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాన్ని చిత్రించే ధర్మంనుండి 'ప్రచారమనే మిషతో తప్పుకోడం 'ఎస్కేపిజం' అవుతుంది...."

శ్రీ వాసిరెడ్డి రాధాకృష్ణమూర్తిగారు విద్యార్థులు అభ్యుదయ రచనలో కృషిచేయాలన్నారు.

తర్వాత ఆంధ్రప్రభ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుగారు 'కొత్తగడ్డ' అనే ఏకాంకినాటికను చదివి వినిపించారు. రైతు కుటుంబంలో పాత కొత్తతరాల ఘర్షణను చిత్రిస్తూన్న చక్కని నాటిక ఇది.

శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు మాటాడుతూ నన్నయకు పూర్వం కూడా తెలుగు సాహిత్యమున్నదన్నారు. ఒక్కొక్క మత సాంఘిక ప్రభావాలవల్ల, సారస్వతంలో ఎలా ప్రాచీనతకు బాసవద కవితకూ ఘర్షణ వచ్చిందో, ప్రజా సాహిత్యాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు ఎలా జరిగాయో తెలియచేశారు.

శ్రీశ్రీ మాటాడుతూ, వయస్సులోనూ, కవితలోనూ వృద్ధులయినవారు, ముందుకు పోయే యువకులను విరోధించకూడదన్నారు. వృద్ధాప్యంలో, లాలిత్యం పొందాలను అలవర్చుకొని అభ్యున్నతికై కృషి చేసేవారిని ప్రోత్సహించాలన్నారు.

రుక్మిణీనాదశాస్త్రిగారిలా మాట్లాడారు:

"వ్యష్టిజీవిత విధానంలోనుండి సమిష్టిజీవితవిధానంలోకి మారుతున్నాం. నాబాధ, నాసుఖం లోకసుఖం లోకబాధ ఒకనాడు అయితే; లోకబాధ నాబాధ, లోకపు సుఖం నాసుఖం ఈ నాడు.

'కళ'కు విలువలూ, కొలతలూ అవసరాలనుబట్టి, అనేక కారణాలనుబట్టి మారుతూంటాయి.

ప్రచారానికి కళకూ అనాదినుంచి పెద్దపేచీ ఉంటూనే ఉన్నది. కళప్రచారం అవుతుంది: ప్రచారం మాత్రం కళకాదు. ఏది ప్రచారమో కళో యిట్టే తెలిసిపోతుంది.

తాత్కాలిక సమస్యలను గురించేవ్రాస్తాం. ఒక్కొక్క సమస్య తీరిందంటే కొంత గుండెమీంచి బరువుతీరినట్లు. ఈ సంఘం తాత్కాలిక సమస్యలకోసమే పాటుబడుతుంది. సామాజిక సమస్యలను తృణీకరించి సమాజానికి అందకుండా రచించడం అనవసమైన సాహిత్యమార్గం.

సమస్యలను వివరించడంతోకాక, వివరించి సాహిత్యసంపన్నంగా వ్యాఖ్యానించి మానవ ప్రవృత్తుల్ని మార్చటంకోసంపాటుపడడంమనమార్గం." అని చెప్పి ముగించారు.

సందేహాలు తీరినవి

"నిన్న నేనుచెప్పిన సందేహాలన్నీ తీరినవి. రాజకీయాలంటే మైలగా నేను భావించడములేదు. ఈసంఘంలో ఏరాజకీయ పక్షానికి చెందినవారున్నా, సాహిత్యాన్ని ప్రజలను మనస్సులో పెట్టుకొని పనిచేయాలి," అని అధ్యక్షులు తమ తుది పలుకులలో తెలిపారు.

శ్రీ గోపాలంగారి రాష్ట్రగీతం, ఆలపించుటతో సభ ముగిసింది. సాయంత్రం, వివిధ నృత్యాలు, బుర్రకథలు, పాటలతో వైజ్ఞానిక ప్రదర్శనలు జరిగాయి. అవి సభాపుర ప్రశంసలు పొందాయి. మద్రాసుశాఖకు కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకొనుటతో సభ ముగిసింది.

గుంటుపల్లి పంపింగు స్కీము

బెజవాడ తాలూకా రైతుసంఘ సంయుక్త కార్యదర్శి అడుసుమిల్లి సత్యనారాయణగారు యిలా వ్రాస్తున్నారు:

బెజవాడతాలూకా గుంటుపల్లి గ్రామంలో సుమారు 8 సంవత్సరముల క్రిందట ఒక పంపింగు స్కీము స్థాపించి, మెరకపైరులు సాగుచేయుటకుకృష్ణనుండి నీరుతోడి సాగు చేయుచున్నారు. ఈ పంపింగుస్కీము స్థాపించినది లగాయతు స్కీముక్రింద సాగు చేసే రైతుల కష్టాలు వర్ణించ శక్యంకాదు. స్కీము స్థాపించిన మొదటి సంవత్సరాలలో భాగస్తులైన చిక్కాల నారాయణమూర్తిగారు, గంగిరెడ్ల కృష్ణమూర్తిగారు తగాయిదాలవల్ల నీటిని సక్రమంగా భూములకు అందజేయక రైతులకు నానాబాధలు, నష్టాలుకలుగజేశారు. అప్పటినుండి తాలూకా రైతుసంఘము, స్కీముక్రిందవున్న గ్రామాల రైతులు, అందోళన చేయుచూ ప్రయివేటు వ్యక్తులనుండి ఈ స్కీమును ప్రభుత్వమే స్వాధీనంచేసుకొని పనిచేయించవలసినదిగా కోరుతూ వచ్చాము. కాని ప్రభుత్వం ఎట్టిచర్యతీసుకొనియుండలేదు. ఈస్కీముక్రింద ప్రభుత్వ అంచనా ప్రకారం 10 వేల యకరాలు సాగు కావలసియున్నది. కాని, యీదిగువగ్రామాలలోని భూములు మాత్రమే. అనగా 3500 యకరాలు మాత్రం సాగవుతున్నాయి:

(1) గుంటుపల్లి, (2) తుమ్మలపాలెం, (3) ఇబ్రహింపట్నం, (4) సూరాయిపాలెం, (5) గొల్లపూడి, (6) తుంప్రోలు, (7) కొండపల్లి, (8) రాయన్నపాడు, (9) కురకపాలెం మొదలగు గ్రామాలు. ఈ సంవత్సరం జులై 25 వ తేదీన సాగుకు నీరుతోడుట ప్రారంభించింది. కాని, అగస్టులోపలకుగాని భూములకు నాట్లు కాలేదు. దరిమిలాను యిప్పటివరకుఅప్పుడప్పుడు పంపువదలితేగాని, నాట్లు కాలేదు. మొత్తంమీద వర్షమే యెక్కువగా తోడ్పడుతూ వచ్చింది. లేకపోతే పడుటవల్లను, యెక్కువగా రాను సాగరాలే విస్తరం అగుటవల్లను పవంబరులో కూడా నీరు కావలసివచ్చింది. కాని నీరుతోడవలెనంటే కృష్ణలో లోతునను నీరుపోయింది. ఇంజను నీటిని లాగలేదని పాడు చెప్పుచున్నారు. ఇట్టి పరిస్థితులలో కొంతమంది రైతులు కందకాలలో వున్ననీటిని గూడలు ద్వారా తరిపినారు. కాని అవీరు కూడా అయిపోయినది. మొత్తం 3500 ఎకరాలలో కుపానువల్లకొంతనంట నష్టపడితే, మిగతాది నీరులేక పూర్తిగా చెడిపోవుచున్నది. అద్రగడ యీ రోజులలో పొట్ట, పాలు పోసుకుంటుంది. ఈ టైములో నీటివల్లయి లేకపోతే పంటపూర్తిగా దెబ్బతిని, కొన్నివేల బస్తాల ధాన్యానికి నష్టము వచ్చును. రైతులు చాలా పెట్టుబడులు పెట్టి, ఎరువులు వగైరాలువేసి, చాలా నష్టములకు గురి అగుచున్నారు. గవర్నమెంటువారు, సదరుభూములకు శిస్తును రద్దుచేసి నష్టపరిహారం యిప్పించవలసినదిగాను, సదరుస్కీము వెంటనే స్వాధీనముచేసుకొని, సక్రమంగాను నడిపించవలసినదిగాను కోరుచున్నాము. ఈ భూములకు లోగడ (1942) యీ 15 వాటరు చార్జీ 7 రూపాయలు అయితే, దరిమిలాను 8 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ భూములకు యీ15 నీటితీరువా రు. 8-0-0. గవర్నమెంటు శిస్తు రు. 5-12-0 జమీందారీ శిస్తు 2-4-0 వెరసి 16-0-0 విధిస్తున్నారు. ఎంతఘోరమో చూడండి. ప్రభుత్వం సదరు మొత్తం శిస్తులను రద్దుచేయవలసినదిగాను, పంపింగు స్కీము యజమానులనుండి రైతులకు నష్టపరిహారం యిప్పించేలాగునను, యికముందు సదరు స్కీమును ప్రభుత్వమే తీసుకొని నడిపేలాగునను కోరుచున్నాము.

చేనేత పారిశ్రామికుల రాయబారం

"జాయింటు టెక్స్టయిల్ కమీషనర్ గారు బెజవాడ మకాంకు వచ్చినపుడు 14-11-45 వ తేదీన ఆంధ్రరాష్ట్ర చేనేత సంఘం తరపునన్నూ, ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరపునన్నూ రాయబారం వెళ్ళి చాలా విషయములు చర్చించిరి.

ఆంధ్రరాష్ట్ర చేనేత సంఘముయొక్క యు దాని శాఖలయొక్కయు సహకారము అన్ని జిల్లాల్లోని టెక్స్టయిల్ కంట్రోల్ ఆఫీసర్లు తప్పకుండా తీసుకుంటారని చెప్పినారు. నూలు రేషన్ స్కీం ప్రకారంగా అమలు జరుపు టకున్నూ బ్లాక్ మార్కెటును పట్టుకొనుట కున్నూ ఏసంఘం కోర్పడినా, మంచి సూచ నలు చేసినా తమ డిపార్టుమెంటు తప్పక మన్నిస్తుందని చెప్పినారు.

స్కీం ప్రకారం మగ్గం 1 కి మొదట నిర్ణ యించిన నూలు సగానికి సగం యిటీవల తగ్గించినారు. ఇతర రాష్ట్రాలకు నూలు ఎగు మతులు తగ్గించి అయినాసరే, మనకు నెంలో 30 రోజులకు సరిపడంత నూలు యిమ్మని కోరినాము. ఈ విషయము రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడుతునే వుందన్నారు.

ఇతర రాష్ట్రాలో బట్టలకొరత వుంటే ఇక్కడినుండి నూలుపంపి అక్కడ చేనేత బట్ట నుత్పత్తిచేయించి తద్వారా ఆ కొరతను తీర్చేబదులు, ఇక్కడనుండే చేనేతబట్ట నెగు మతి చేస్తామని చెప్పినాము.

ఇంకా కొన్ని మిలిటరీ ఆర్డర్లకు నూలుబట్ట నేస్తూనే వున్నారట. "త్వరలో అవి తగ్గిపోవ డమే గాక నూలు ఉత్పత్తిపరిస్థితికూడా బాగు పడునని ఆశిస్తున్నాము. అవెంటనే చేమగ్గా లకు ఎక్కువగా నూలు యివ్వగలమని" చెప్పినారు.

మగ్గాల జాబితాలు చాలచోట్ల నిజాయితీగా తయారుకాలేదు. నూలువర్తకులు, షావు కార్లు, వర్తకసంఘంద్వారానే గాకండా చేనేత సంఘ కమిటీమెంబర్లుగా గూడా వారే జిల్లా నూలు సలహా సంఘముల్లో నూ, ప్రాంతీయ సంఘముల్లోనుదూరి స్వలాభం సరిధానంగా పెట్టుకొని జాబితాలు తయారు చేసిరి. ఉన్నవి చేర్చకపోయినా, లేనివి సృష్టించినా ఒక్కొక్క జిల్లాలో వాలుగేసి వందల గ్రామాల్లో మగ్గాలు చెదిరిఉన్నప్పుడు ఎగ్రి టెక్స్టయిల్ కంట్రోలు ఆఫీసరుకు తనిఖీచేసి సవరణ చేయుటకు వీలుండదు. కావున కనీసం పెద్దజిల్లాలలోనైనా ఒక్కొక్క చేనేత ఇన్ స్పెక్టరును నియమించమని కోరి నాము. ఈ విషయమును పానుభూతితో ఆలో చిస్తామని చెప్పినారు.

నూలు సప్లయి సదుపాయాలు

ఏ పరిస్థితిలోను చేనేత పారిశ్రామికుడు నూలుకోటా కోసం 5 మైళ్ళకన్నా హెచ్చు దూరం పోవవసరం లేకండా నూలు వర్త కుల వ్యాపార స్థలములను నిర్ణయించమని కోరినాము. వీలైనచోటల్లా ఆ ప్రకారంచేస్తా మనిన్ని ఎక్కడెక్కడ యిప్పుడు మార్పు అవసరమో అక్కడక్కడ సాధ్యమైనంత వరకుమార్పుచేయమని జిల్లాఆఫీసర్లకుసలహా నిస్తామన్నారు.

వారానికొక్కరోజే సంతల్లో నూలు పంచి పెట్టుపద్ధతి రద్దుచేసి వారంలో ఏరోజున వెళ్ళినా నూలుయిచ్చు పద్ధతికై ప్రయత్నించు రూల్సు మార్చమని కోరినాము. వీలైన చోటల్లా సంతల్లో నూలుపంచే పద్ధతి రద్దు చేస్తామన్నారు. కొన్ని జిల్లాల్లో రంగునూలు కార్ఖానాదారులకే నూలు లైసెన్సు గూడా వుండి వారు రంగునూలు మగ్గాలకు సప్లయి చేస్తున్నారు. వీరికి శాశ్వతముగా కొన్నిమగ్గా లను "లింక్" చేయకండా, రంగునూలు కావ లసిన వారికి ఇమ్మని మాత్రం చెప్పడంవల్ల చాలా అక్రమాలు జరుగుతున్నాయి. సమాన పంపక సిద్ధాంతం ప్రతి మగ్గంవల్ల అమలు జరపడానికి ఈ కార్ఖానాల తికమకలు అడ్డు వస్తున్నాయి. ఈ సంగతి చెప్పగా ఆ రంగు నూలు లైసెన్సుదారులకు శాశ్వత"లింకింగ్" పద్ధతిలో కొన్ని మగ్గాలు కేటాయించి ఇప్పించి వేస్తామన్నారు.

ఎక్కడైనా ఒకమాస్టరువీవరు అమ్మకం కోసం గాకండా నేయించడంకోసం మిల్లు నుండి నేరుగా నూలు పొందుతుంటే, అతని మగ్గాలను పరిశీలించి యికను వాటికి మిలరు వల్ల స్కీం తాలూకు నూలు చేరకండా ఆఫీ సర్లు చేయవలసి వుంటుందన్నారు. మరిన్ని స్కీంలో ఎంతనూలులభిస్తున్నదో అమాస్టరు వీవరు చేతిక్రింద పనివారికి అంతకన్నా హెచ్చునూలు రాకండా చేయబడునన్నారు.

కొత్తమగ్గాలకు, అనగా 1944 ఆగస్టు నుండి గూడావుండి ఏకారణంచేతనైనా అప్పుడు జాబితాలో చేరకపోతే యిపుడు వాటిని తనిఖీ చేసి చేర్పుకొని నూలు యిచ్చేటట్టు చేస్తా మన్నారు:

అక్రమాలను రిపోర్టు చేయండి

నూలు రేషన్ కార్డులు వర్తకులకు ఇవ్వ కండా నేతసామీలకే నేరుగా యిచ్చేట్టు చేస్తా మన్నారు. సంఘాలపేర్లు కార్డులమీద వుండ డమున్నూ సంఘాలే కార్డులు తయారుచేస్తుం డడమున్నూ, కొన్ని అక్రమాలకు దారితీస్తుం దని ఒప్పుకున్నారు. ఇకమీద ప్రభుత్వమే కార్డులు తయారుచేయించి ఉచితంగా పంచి పెట్టుపద్ధతి ఆలోచించి అమలు జరుస్తా మన్నారు.

సంఘాలకుగాని వ్యక్తులకుగాని రూపాయి అర్ధా యిస్తేనేగాని, కార్డు లివ్వమనిఎవరైనా అంటే వెంటనే ఆఫీసరుకు కంప్లెయింటు చేస్తే తగుచర్య తీసుకుంటా మన్నారు. ఆ విధంగా నిర్బంధంగా వసూలు చేయడానికి ఎవరికీ హక్కులేదని చెప్పినారు.

ఎక్కడన్నా పార్టీ ద్వేషముతో 1944 ఆగస్టునుండిన్ని మగ్గమున్నవారిని జాబితాలో చేర్చకపోతే వెంటనే కంప్లెయింట్ చేయ మన్నారు. కఠినచర్య తీసుకుంటామన్నారు. ఇట్టి కంప్లెయింటును స్థానికఆఫీసరుకు చేయ డమేగాక ఒక నకలు మద్రాసులో తన ఆఫీ సుకు గూడా పంపించమని గట్టిగా చెప్పినారు.

జిల్లా, స్థానికసంఘములన్నియున్నైనాలలో ఏ సమస్యలు స్థానికంగా తమను యిబ్బంది పెడుతున్నవో వాటినల్లా అయారితం పరి ష్కరించుకొనుటకు వెంటనే పూనుకొనవలసి కోరుతున్నాము.

★

కార్మికసంఘాలకు మిల్లుబట్ట సప్లయి

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తరఫున జాయింట్ టెక్స్టయిల్ కమిషనర్ గార్ని బెజవాడ మకాంలో 14-11-45 తేదీని కలుసుకొని మాట్లాడినాము.

బజారులోకి ఎప్పుడైనా ఒకప్పుడు వచ్చే మిల్లుబట్టను కార్మికజనానికి ఇవ్వవలసివచ్చి నప్పుడల్లా హరించిపోతున్నదని . వర్త కులు దానిని ఏకొద్దిమందికో తమ చుట్టాలకు స్నేహితులకు . మోమాటం పడుకుబడి వున్న ధనికులకు, ఉద్యోగులకు మాత్రమే యిస్తున్నారనిన్ని చెప్పినాము. అందుచేత కార్మికసంఘములకని ప్రత్యేకించి అప్పు డప్పుడు కొంత మిల్లుబట్టను వర్తకులకు గాని కోఆపరేటివ్ స్టోర్సుకుగాని యిచ్చెదానిని స్థానిక ట్రేడ్ యూనియన్ యాజమాన్యమున యూనియన్ మెంబర్లకు మాత్రం అమ్మించు ఏర్పాటు చేయించమని కోరినాము.

కాని ఫ్యాక్టరీ వర్కర్సు, మునిసిపల్ వర్కర్సు మొదలైన యూనియన్లు ప్రత్యేక పిటిషనులు పంపించితే, వీలునుబట్టి సప్లయిచేస్తాము, దానిని మీరు సూచించినట్లే పంపకం చేయవచ్చునన్నారు.

అందుచేత ఫ్యాక్టరీ వర్కర్సు యూని యనులు మ్యునిసిపల్ వర్కర్ల యూనియ నలు మిల్లుబట్టకోసం పిటిషన్లు స్థానిక టెక్స్టయిల్ ఆఫీసరుకు, టెక్స్టయిల్ కమిష నరుకు పంపించవలెను.

— పిల్లలమర్రి వెంకటేశ్వర్లు,

— పుత్సల సత్యనారాయణ.

ఖర్గపురాంధ్రుల విజ్ఞప్తి

బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో ఖర్గపూర్ ముఖ్యమైనపారిశ్రామికకేంద్రం.అక్కడిజనాభా సుమారు 80 వేలు. అందులో సూటికి 82 మంది ఆంధ్రులు. వీరు జనాభాలో ఇంత ఎక్కువ భాగమయినా, వీరి బాలబాలికలకు కావలసిన విద్యాసౌకర్యాలు లేవు. రైల్వే హైస్కూలులోను, ఇతర స్కూళ్ళలోను మొదటి మూడు తరగతులకు మించి తెలుగు భాషలేదు. ఈవిషయమై అక్కడి ఆంధ్రులు ఎంతో ఆందోళన చేశారు. కాని ఇంతవరకు ఫలితంలేదు. అంతట ఆంధ్రులు స్వయం సహాయానికి పూనుకున్నారు. విరాళాలు వసూలుచేసి, 22.12.44 న "శ్రీ తెలుగు విద్యాపీఠం" అని ఒక సంస్థను స్థాపించిదాన్ని శాశ్వత విద్యాలయంగా చేయుటకునిశ్చయిం చేయించారు. దీనిలో 7వతరగతివరకు ఒకతెలుగు విద్యాలయం, ఒక ట్యుటోరియల్ కాలేజీ, వయోజన విద్యాశాల ఉన్నవి. దీనికోసం ఒక భవనాన్ని కూడా కొన్నారు. ఆ భవనాన్ని ఇంకా పెద్దది చేయవలసిన అవసరం ఉంది. అందుకుతగువిధంగా తోడ్పడవలసినదని ఖర్గ పురాంధ్రులు తోటి ఆంధ్రులకు విజ్ఞప్తి చేస్తు న్నారు.

నిరంకుశాధికారికి చెంపపెట్టు

బెజవాడలో రైల్వేయింజన్లలో బొగ్గువు నింపే కార్మికులు మూడు గ్రూపులుగా పని చేస్తుంటారు. మొత్తం దాదాపు 80మందిదాకా ఉంటారు వీరికిచాలాకాలంనుంచిజరుగుతున్న అన్యాయం యేమిటంటే, వీరిలో దాదాపు 12 మందినితీసుకొనిపోయిప్రతిరోజు లోకోషెడ్డు ఆఫీసులో క్లార్కులకు సహాయంగా పనిచేయించుకుంటూ వున్నారు. నిజానికి క్లార్కు సోదరులు యూనియన్ పక్షాకింద నిలబడి, పని యెక్కువైనందుకు, క్లార్కు లను యెక్కువచేయమని, మిగతా కార్మికుల సహకారంతో పోరాడాలి. అలా పోరాటం సాగించడాన్ని వదిలేసి సోదర కార్మికులను అవస్థలపాలు చేయకూడదు. బొగ్గు పనిచేసే కార్మికులను తీసుకొని వచ్చి ఆఫీసులో పనిచేయించుకోటంవల్ల, మిగిలిన కార్మికులు సమయానికి యింజన్లలో బొగ్గును నింపలేక పోతున్నారు. ఇంజన్లు ఆలస్యమవుతున్నాయి. దీని ఫలితంగా వీరు అనేక శిక్షలకు గురిఅవుతున్నారు.

ఇంతే కాకుండా బొగ్గును లాగేందుకు వీరి కిచ్చిన పారలు పాతబడి, పూర్తిగా శిధిల మయాయి. దీనివల్ల కూడా పని ఆలస్య మవుతున్నది. చేతులు పుండ్లుపడుతున్నాయి. ఎన్నోసార్లు స్వయంగా అధికార్లవద్దకువెళ్ళి కొంచిపారలు యివ్వమని అడిగారు. కాని అధికార్లు పెడచెవిని పెట్టారు. ఈ వైఖరి కార్మికులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అక్టోబరు 31వ తేదీ ఉదయాన పనిచేయు గ్రూపు కార్మికులు ఈ విషయమై చెప్పుకొనుటకు లోకోషెడ్డు ఆఫీసు హెడ్ క్లార్కువద్దకువెళ్లారు.వారుచెప్పేది ఆలకించకుం డానే బండబూతులు తిట్టటం మొదలు పెట్టాడాయన. ఇంతలో లోకోఫోర్మన్ వస్తే,అందరుకలిసి ఫోర్మన్ వద్దకుపోయారు కార్మికులు చెప్పేదిఒకటి అయితే, హెడ్ క్లార్కు యింగ్లీషులో తర్జుమాచేసిందిమరొకటి. కార్మి కులమీదద్వేషం పుట్టిందాకు.దానిమీద లోకో ఫోర్మన్ ఒక కార్మికుని మెడమీదకొట్టి గెంటాడు. దీనితో వుద్రేకపూరితులయి ఆ కార్మికులు యూనియన్ ఆఫీసుకు వచ్చారు. బ్రాంచి కార్యదర్శి, వీరూ కలిసి జిల్లా అధి కారివద్దకు పోయారు. వీరి విషయం వినటం తోనే జిల్లా అధికారి వీరితోపాటు తరావరి బొగ్గుగుట్టలవద్దకు వెళ్ళారు. అక్కడ అం చులు విరిగిపోయి, పిడులు విరిగిపోయి, మొండిగావున్నపారలనుచూచిలోకోఫోర్మన్ మీద ఉగ్రుడయాడు. లోకోఫోర్మన్వద్దకు వెళ్ళి అతనిని చీవాట్లుపెట్టాడు. వెంటనేకొత్త పారలను ఇవ్వటం జరిగింది.

ఈకొద్దిపాటి విజయంతోనే కార్మికులు యెంతో ఉప్పొంగిపోయారు. నిరుద్యోగవ్యతి రేక దినోత్సవానికి యీ ఉత్సాహంతో షెడ్డు కార్మికులనందరిని సమీకరించారు. లోకో ఆఫీసులో తమచేత పనిచేయించుకునే అక్ర మాన్ని కూడా అపవలసినదని ఆందోళన సాగిస్తున్నారు.

12000 మంది: వీరంకిలాకులో సభ

ఈ నెల 11వ తేదీని కపిలేశ్వరపురం ఫిర్కా, వీరంకిలాకువద్ద కమ్యూనిస్టుపార్టీ సభను ఏర్పాటుచేశారు. ఆనాడు చుట్టుప్రక్కల వి గ్రామంలో చూచినా రైతులు కూలీలు ఊరేగింపులు జరిపారు. అన్నీ వీరంకిలాకు వైపు సాగాయి. సాయంత్రం సరికి వీరంకి లాకు వేలకొలది ప్రజలతో క్రొత్తకాంతు తీసింది.

అయిదు గంటలకు ఊరేగింపు బయలు దేరింది వేయిమంది ప్రజలు బారులు తీరి, ఎర్రజెండాలతో ముందుకు సాగారు. కామ్రేడ్ కడియాల గోపాలరావు, కాట్రగడ్డ నారాయణ రావుగారు, చక్కగా అలంకరించబడినబండిపై కూర్చున్నారు.

రాత్రి 8 గంటలకు బహిరంగసభ జరిగింది. 12000 మంది సభకువచ్చారు. రెండు వేలమంది స్త్రీలు. కామ్రేడ్ మానికొండ సుబ్బారావు అధ్యక్షత వహించారు.

కాట్రగడ్డ నారాయణరావుగారు ఇలా ఉపన్యసించారు.

"కమ్యూనిస్టుపార్టీ సభ్యులు, నాయకులు చేసిన త్యాగము, సలిపిన కృషి నన్నెంతో కదలించింది. ఇలాంటి ప్రజాసేవాపరతంత్రులను నాశనం చేయాలని కాంగ్రెసునాయకులు పూనుకోవడం నాకెంతో బాధ కలిగించింది. ఈనాడు కాంగ్రెసునాయకులు ముస్లింలీగు, కమ్యూనిస్టుపార్టీలపట్ల తీసుకున్న వైఖరిని దేశక్షేమాన్ని కోరేవారెవరూ హర్షించలేరు. కాంగ్రెసు పేరుతో మహాసభా సంఘాలను తిట్టడం మరింత నీచం" అని చెప్పి జమీందారీ విధానం రద్దుకావడం ఎంత అవసరమో వివరించారు.

తరువాత కడియాల గోపాలరావుగారు ఉపన్యసించారు. ఈనాడు దేశాన్నెదుర్కొంటున్న విషమపరిస్థితులను వివరించారు. వాటిమధ్య బయటపడే మార్గం ప్రజలకు చూపవలసిన కర్తవ్యం దేశభక్త సభలదన్నారు. కమ్యూనిస్టుపార్టీ పంథా దేశ శ్రేయస్కరమో కాదో నిర్ణయించడానికి ప్రజలనే జడ్జీలుగా తీసుకుంటున్నామన్నారు.

"ఆంధ్ర కాంగ్రెసు నాయకులు కమ్యూనిస్టులపై నీలాపనిందలు వేస్తున్నారు. ఈనాడు ఈసభకు ఇన్ని వేలమంది ప్రజలు రావడమే ఆ ఆరోపణల్లో అణుమాత్రమయినా సత్యం లేదని రుజువు చేస్తోంది. కమ్యూనిస్టుపార్టీని నాశనం చేయాలనుకోవడం ఏమీ క్రొత్తకాదు. ప్రపంచ చరిత్ర ఈ విషయంలో ఎలాంటి పాఠాలు నేర్పుతూందో కాంగ్రెసు నాయకులు గుర్తించాలి. ఇలాంటి పంథావల్ల లాభపడేది ప్రజాపీడకులైన జమీందార్లు, దొంగ వర్తకులు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు. నష్టపడేది ప్రజలు. ఈ పంథానుండి కాంగ్రెసును మరలించడానికే, కాంగ్రెసు జాతీయైక్యతకు కృషి చేసేలా చేయడానికే మేము ఎన్నికల్లో పాల్గొంటున్నాం. కాంగ్రెసును నాశనం చేయడానికే మేము పోటీచేస్తున్నా మనడం పచ్చి అబద్ధం" అని గోపాలరావు అన్నారు.

సభానంతరం రాత్రి ముందడుగు నాటక ప్రదర్శనం జరిగింది.

గన్నవరంలో

ఈ నెల 8వ తేదీని గన్నవరంలో ప్రజా చైతన్యం ఉట్టిపడింది. ఆనాడు తాలూకా కమ్యూనిస్టు కమిటీ ఆధ్వర్యాన ఎన్నికల సభ. సాయంత్రం నాలుగు గంటలకు 1600 మందితో ఊరేగింపు జరిగింది. కడియాల గోపాలరావు, కాట్రగడ్డ నారాయణరావు, ముక్కామల నాగభూషణంగార్లు చక్కగా అలంకరించిన బండిపై ఆసీనులయారు. 5¾ గంటలకు కడియాల గోపాలరావుగారు పతాకోత్సవం జరిపారు.

రాత్రి 8 గంటలకు కడియాల గోపాలరావుగారి అధ్యక్షతను సభ ప్రారంభమయింది. చుట్టుప్రక్కల 20 గ్రామాలనుండి 7000 కు పైగా స్త్రీ పురుషులు వచ్చారు. ముక్కామల నాగభూషణంగారు దేశంలో ఈనాడు రైతులనుభవిస్తున్న దుస్థితిని లెక్కలతో సహా వివరించారు. దీనినుండి బైటపడటానికి కమ్యూనిస్టుపార్టీ చూపుతూన్న కార్యక్రమాన్ని తెలియచేశారు.

తరువాత కాట్రగడ్డ నారాయణరావుగారు మాట్లాడారు. కాంగ్రెసు నాయకులు అవలంబిస్తూన్న పంథా ఎలా దేశావర్ధదాయకమో వివరించారు. దీనిని గురించే తాను కాంగ్రెసులోనుంచి విడిపోయి, కమ్యూనిస్టుపార్టీ విధానాన్ని బలపరుస్తున్నా నన్నారు. ఈవిధానాన్ని జయప్రదం చేయడానికే తాను పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పాల్గొంటున్నా నన్నారు. ప్రజలకు క్షేమం గూర్చే కమ్యూనిస్టుపార్టీకి ఓటివ్వవలసిందని సభికుల్ని ఉద్బోధించారు.

అంగలూరులో 10000

గుడివాడ తాలూకా జనరల్‌బాడీ మీటింగు అంగలూరులో 13వ తేదీని జరుగుతుందనీ, ఆ సందర్భంలో పార్టీ ఎన్నికల మీటింగు జరుగుతుందనీ అంగలూరు చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసింది. ఇక ప్రజల ఉత్సాహం ఇంతింతకాదు. ఆనాటి సాయంత్రానికి తండోపతండాలుగ కదలి రాగాసారు.

రాత్రి 9 గంటలకు సభ ప్రారంభమైంది: 10,000 మంది ప్రజలతో సభాస్థలం నిండిపోయింది. దారి డొంకల్లేని గ్రామాలనుంచి కూడా స్త్రీలు వచ్చారు. స్త్రీలు 2000 మందికి పైగా ఉంటారు.

కామ్రేడ్ త్రిపురనేని రాధాకృష్ణయ్య అధ్యక్షత వహించారు. 1942లో విధ్వంసకచర్యల్లో పాల్గొనందున 2 సంవత్సరాలు కఠినశిక్షను అనుభవించి తరువాత పార్టీ విధానం సరియయినదని గుర్తించి ఈనాడు పార్టీ జెండా క్రింద పని చేస్తున్నవారు వీరు.

కామ్రేడ్ గుంటూరు బాపనయ్య మాట్లాడుతూ వ్యవసాయ కూలీసంఘాల ద్వారా కమ్యూనిస్టుపార్టీ హరిజనులకు చేసిన సేవను వివరించారు.

తరువాత కామ్రేడ్ సుందరయ్య మాట్లాడారు. కాంగ్రెసు యొక్క వెనుకటి చరిత్రను గుర్తుకు తెచ్చారు. జాతి జీవనంలో ఎలాంటి పవిత్రసాంప్రదాయాలనుస్థాపించింది వివరించారు. ఈనాడు కాంగ్రెసు నాయకుల ప్రవర్తన ఈ సంప్రదాయాలకెలా విరుద్ధమో, ఆ పవిత్ర చరిత్ర నెలా కళంకితం చేస్తూందో స్పష్టపరిచారు. కమ్యూనిస్టుపార్టీ ఎన్నికల కార్యక్రమాన్ని సవివరంగా తెలియజేశారు.

ప్రజాక్షేమానికి అహోరాత్రాలూ పాటుబడే కమ్యూనిస్టు అభ్యర్థులను ఎన్నికలలో గెలిపించాలని హెచ్చరించారు.

కాంగ్రెసు అభ్యర్థి న్యాయపతి నారాయణమూర్తిగారిని గెలిపించాలి

గంజాం - విశాఖపట్నం జిల్లాల కేంద్రశాసన సభా నియోజకవర్గానికి జరుగబడే యెన్నికలలో కాంగ్రెసు అభ్యర్థిగా శ్రీయుత న్యాయపతి నారాయణమూర్తి గారు నిలబడ్డారు. వీరికి వ్యతిరేకంగా రావు బహదూర్ సుద్ది పట్టాభి రామిరెడ్డి గారు నిలబడ్డారు.

న్యాయపతి నారాయణమూర్తిగారు కమ్యూనిస్టుపార్టీనివ్యతిరేకిస్తూ ఉన్నప్పటికి, కాంగ్రెసునాయకులు ప్రస్తుతం కమ్యూనిస్టు వ్యతిరేకధోరణి, ఐక్యతా వ్యతిరేక ధోరణి అనుసరిస్తున్నప్పటికీ, వీరిని ఎదుర్కొని నిలబడిన వ్యక్తి రావుబహదూర్ బిరుదాంకితుడు, రాజకీయాలు తన వ్యక్తిగత లాభాలకుపయోగించుకొనే వ్యక్తి. అట్టి పరిస్థితులలో కాంగ్రెసు దేశస్వాతంత్ర్యానికి తిరిగి త్వరలో సభతో కలిసి కృషిచేసేలా చేయడంసన కర్తవ్యం. కాబట్టికమ్యూనిస్టుపార్టీసభ్యులందరూ న్యాయపతి నారాయణమూర్తిగారి విజయానికి పనిచేయవలసినదిగా కోరుతున్నాము. ప్రజలందరూ న్యాయపతిగారికి ఓటివ్వవలసినదిగా కోరుతున్నాము.

— చండ్ర రాజేశ్వరరావు

కార్యదర్శి, ఆంధ్రకమిటీ, భారత కమ్యూనిస్టుపార్టీ

లక్ష్మణరావు దంపతుల విరాళం

ఉప్పల లక్ష్మణరావుగారి జన్మస్థానం బరంపురం. కలకత్తాలో బి. ఎస్. సి. డిగ్రీ, ఎడింబరోలో (ఇంగ్లండ్) ఎం. ఎ. డిగ్రీ, టూబింగెన్‌లో (జర్మనీ) డి. ఎస్. సి. డిగ్రీలు పొందిన విజ్ఞానవేత్త. 1926-27 లో జరిగిన బెంగాల్ నాగపూర్ రైల్వే సమ్మెలో వి. వి. గిరిగారికి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. తరవాత రెండు సంవత్సరాలు సుప్రసిద్ధ వృక్షశాస్త్రవేత్తయైన సర్ జగదీశ చంద్రబోసుగారివద్ద శిక్షణపొందేరు. 1929-30 లో కాకినాడ కాలేజీలో వృక్షశాస్త్ర పండితుడుగా పనిచేసేరు. ఆ తరవాత ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని, జైలుశిక్షననుభవించారు. విడుదలై వచ్చాక వీరూ - వీరి సతీమణి కలిసి గాంధీజీ ఆశ్రమంలో ఖాదీ పరిశోధనలు చేశారు. 1937 లో వ్యవహార రీత్యా జర్మనీవెళ్ళి, అక్కడనుంచి సోవియట్ రష్యా సందర్శించారు. ప్రస్తుతం వీరు బెజవాడలో ఆంధ్రానిమోటు కంపెనీలో మేనేజరుగా ఉన్నారు.

లక్ష్మణరావుగారిసతీమణి మెల్లీషోలింగర్ స్విడ్జర్లెండులో జన్మించారు. ఈమె తండ్రి ఒక పట్టుపరిశ్రమకు యజమాని. 1929 లో ఈమె ఇండియాకు వచ్చి, సబర్మతీ ఆశ్రమంలో ప్రవేశించారు. అక్కడ ఖాదీ పరిశ్రమలో మంచితర్ఫీదుపొందారు. 1936 వరకు ఆంధ్రరాష్ట్రంలో ఖాదీ ప్రచారం చేశారు. డాక్టరు లక్ష్మణరావుగారితో కలిసి పొందూరు సన్ననూలు పై పరిశోధనలు చేశారు. వాటిని గూర్చి "భారతి" "మాడెర్న్‌రివ్యూ" పత్రికలలో కొన్ని వ్యాసాలు ప్రకటించారు. 1937 లో స్వదేశానికి తిరిగివెళ్ళి, అక్కడనుంచి లక్ష్మణరావుగారితో కలిసి మాస్కో సందర్శించారు. మాస్కోలో వివాహం చేసుకున్నారు. ఈమె 1940 వ్యక్తి సత్యాగ్రహంలో రెండుసార్లు జైలుశిక్ష ననుభవించారు. 1942 ఆగస్టు తరవాత బెజవాడలో గాంధీజీ జన్మదినోత్సవం జరిపినందుకు 2½ సంవత్సరాల శిక్ష విధించబడింది.

లక్ష్మణరావుగారూ, మెలీ షోలింగరుగారూ కలిసి రష్యాలో తాము పొందిన అనుభవాలను క్రోడీకరించి "సోవియట్ దేశం - భూతల స్వర్గం" అనే గ్రంథాన్ని రచించారు. లక్ష్మణరావుగారు ప్రస్తుతం బెజవాడ పట్టణ సోవియట్ మిత్రమండలికి అధ్యక్షులు.

వీరిద్దరికీ మొదట్లో (1942) భారతకమ్యూనిస్టుపార్టీ యుద్ధంపట్ల, తదితర సమస్యల పట్ల అవలంబించిన విధానంతో తీవ్రమైన అభిప్రాయ భేదాలుండేవి. కాని, మెల్లీ షోలింగర్ విడుదలై వచ్చాక, వీరిద్దరూ పార్టీ ముఖ్యులైన కొందరితో చర్చించి, "పీపుల్స్‌వార్" "ప్రజాశక్తి" పత్రికలను పరిశీలనా దృష్టితో చదివి, వివిధ రంగాలలో పార్టీసభ్యులు చేసేపనిని చూచి, కమ్యూనిస్టుపార్టీపట్లఅభిమానమూ, సానుభూతి చూపసాగేరు.

వీరు తమంతటతామే 3-11-45న పార్టీ కార్యాలయానికి వచ్చి, దినపత్రిక నిధికి రు. 100 లు విరాళమిచ్చి వెళ్లారు. వారికి మాహృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.

(12వ పేజీ తరువాయి) కోసం అహోరాత్రులు కృషి చేసిన మమ్మల్ని కాంగ్రెసునాయకులు బయటికి గెంటివేస్తున్నారు. పిఠాపురం, చల్లపల్లి జమీందార్లతోను, వీర్రాజు (వెంట్రప్రగడ) లాంటి రౌడీలతోను పొత్తుకుదుర్చుకుంటున్నారు!

ఈ మార్గం స్వాతంత్ర్యానికి తీసుకుపోతుందా, మరెక్కడికి తీసుకుపోతుందా? అని మేమెంత నెత్తినోరూ కొట్టుకున్నా కాంగ్రెసునాయకులు లక్ష్యం చేయటంలేదు. మీటింగులపైకి రౌడీమూకలను ఉసికొల్పుతున్నారు. గత 60 ఏళ్ళలో కాంగ్రెసు నిర్మించిన పవిత్రసాంప్రదాయాలను గంగలో కలుపుతున్నారు.

అందువల్లనే మేము మీఎదుటికి వచ్చాము. ఈ వినాశకర పంథానుండికాంగ్రెసును మళ్ళించవలసిన మహత్తర బాధ్యత ఈనాడు అందరికి పెద్దలయిన మీమీద - ప్రజలమీద ఉంది. కమ్యూనిస్టుపార్టీ దేశద్రోహ పార్టీకాదు; అది నిజమైన దేశభక్తులపార్టీ. కమ్యూనిస్టుపార్టీ కార్యక్రమం దేశానికి - శ్రేయస్కరం అని మీరు నిర్ధారణ చేసిననాడు కాంగ్రెసు నాయకులు తమ తప్పును గుర్తించి, సవ్యమయిన మార్గానికి వస్తారు. ఈ ఆశయంతోనే మేము ఎన్నికల్లో పాల్గొంటున్నాము.

ప్రతి రైతుకు భూమి - ప్రతి కార్మికునికి పని

సుందరయ్యగారి కంకిపాడు ఉపన్యాసం

★

మొన్న 16 వ తేదీని కంకిపాడు (బెజవాడ తాలూకా) లో కమ్యూనిస్టుపార్టీ ఎన్నికల మీటింగు ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం రెండుగంటలయినా చుట్టుప్రక్కల గ్రామాలవారెవరూ రాలేదు. కమ్యూనిస్టుపార్టీ నాశనమయిపోవాలని ప్రార్థనలు జరుపుతూన్న ప్రబుద్ధులు సంబరపడ సాగారు. ఈసభను చెడగొట్టాలనే ఉద్దేశంతో అనాడే చుట్టుప్రక్కల గ్రామాలన్నిటిలోను ప్రకాశంగారిచేత 'మెరుపు' సంచారం చేయించారు. బొద్దపాడు మొదలైన గ్రామాల్లోని కాంగ్రెసువాదులైన పెద్ద భూస్వాములు "కమ్యూనిస్టు సభకు వెళితే మీకవులు రద్దుచేస్తామ" ని తమ కవులుదారులను బెదరించారు. రక్తపాతం జరుగుతుందని స్త్రీలను బెదరగొట్ట జూశారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించాయనుకున్నారు. రెండు గంటలవరకు ఎవ్వరూ రాకపోవడంచూచి. కాని పాపం, మరో అరగంటలోనే వీరి సంతోషమంతా మటుమాయమయింది. నేల ఈనినట్లు నలువైపులనుండి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. చూస్తూండగానే సుమారు 30 గ్రామాలనుంచి వచ్చిన 14000 మంది ప్రజలతో కంకిపాడు వీధులు కలకల్లాడాయి. వీరిలో స్త్రీలు 2000 ఉంటారు. బొద్దపాడు, వణుకూరు, గోసాల మొదలయిన చోట్ల నుంచి పల్లెపల్లంతా తరలివచ్చారు. 4000 మందితో ఉత్తేజకరమైన ఊరేగింపు జరిగింది. 14000 మందితో కిటకిట లాడిన మహాసభలో సుందరయ్యగారు ఇలా మాట్లాడారు:

★

బ్రహ్మాండమయిన జయ ధ్వానాలమధ్య కామ్రేడ్ సుందరయ్య ఈ విధంగా ఉపన్యసించారు:

రాబోయే రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో కమ్యూనిస్టుపార్టీ పోటీచేస్తూంది. మీ వోటును అర్థించడానికే ఈసభా ఏర్పాటుచేశాం.

గత రెండు వందల సంవత్సరాలుగ సామ్రాజ్యవాదులు మనల్ని పీల్చి పిప్పిచేస్తున్నారు. మనదేశం నుంచి ముడి పదార్థాలను తక్కువధరలకు కొల్లగా తీసుకుపోయి, వారి ఫ్యాక్టరీల్లో తయారయినసరకులను అధికలాభాలకు మనపై గుమ్మరిస్తున్నారు. బ్రిటిషు ప్రభుత్వం, పెట్టుబడిదారుల లాభంకోసం మన దేశాన్ని యిలా కొల్లగొడుతూ వచ్చారు.

రైతాంగం దుస్థితి

ఈ దోపిడీ నిరాఘాటంగా సాగడంకోసమే బ్రిటిష్ సామ్రాజ్యవాదం మన దేశంలో జమీందారీ వ్యవస్థను నిర్మించింది. ఈ జమీందార్లు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికొక రక్షణ శిబిరంగా ఉన్నారు. మన ఆంధ్రదేశంలో విజయనగరం, బొబ్బిలి, చల్లపల్లి మొదలైన జమీందార్లు చాలామందిఉన్నారు. వీరు రైతుల్ని దోచుకుతినడంతప్ప మరేమిచేయడంలేదు. లక్షలకొలది ధనాన్ని శిస్తురూపంగా వసూలుచేసి, తమభోగలాలసతకువినియోగిస్తున్నారు. అంతేకాదు. ఈజమీందార్లు తమ స్థానాన్ని బలపరచుకోవడం కోసం ఒకవైపు గ్రామాల్లో కక్షలు రెచ్చగొడుతున్నారు. మరోవైపు దీన రైతాంగాన్ని దారుణమైన శిస్తులకు గురిచేసి పీడిస్తున్నారు. ఈవిధంగా బ్రిటిష్ సామ్రాజ్యవాద ఏజంటులయిన జమీందార్ల దోపిడీ ఫలితంగానే రైతాంగం ఈనాటి దీనస్థితికి వచ్చింది.

ఈజమీందార్లువేలకొలదిఎకరాల భూమిని తమ చేతుల్లో ఇరికించుకున్నారు. వీటిలో కొన్ని వేలఎకరాలను బీడుగా వదిలివేస్తున్నారు. అంటే,సాగుబడికావలసిన భూమిలో ఎంతో భాగం వృథా అవుతున్నదన్న మాట. దీని ఫలితంగా అవసరసమయాల్లో ఉపయోగపడగల అదనపు పంట పండకుండాపోతూంది. కరువుకాటకాలు సంభవించేసరికి ప్రజలుచిన్నాభిన్నమైలక్షలకొలదిగాఆహుతికావలసి వస్తూంది దానితో ఆర్థిక, సాంఘిక జీవనం అల్లకల్లోలమవుతూంది. బెంగాల్, రాయలసీమ, ఉత్తర సర్కారు మొదలైన ప్రాంతాల్లో ఈమధ్యనే జరిగిన ఘటనలు ఇంకా మన కళ్ళముందున్నట్లే ఉన్నాయి. మొన్న మొన్న మన రాష్ట్రంలో తుపాను చెలరేగి, నానా బీభత్సంచేసింది. పంటలు చాలవరకు దెబ్బతిన్నాయి. కరువు తప్పదేమో అనే భయం ఏర్పడింది. ఈకరువు బాధలకు తిండిదొంగలు, లంచగొండుల మూకలు చర్యలు అగ్నికి వాయువులా తోడవుతున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వం వీటినేవిధముగానూ అరికట్టలేక పోతూంది.

ఇవీ జమీందారీ విధానంయొక్క ఫలితాలు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల, వారి తొత్తులైన జమీందారుల పాదాలక్రింద 200 సంవత్సరాలుగ నలిగిపోయి మన రైతాంగం ఈస్థితికి వచ్చింది.

జమీందారీ విధానం రద్దుకావాలి

ఈదుస్థితినుండిరైతుఎలాబయటపడటం? సాగుకు లాయకయిన ప్రతి అంగుళంభూమీ సాగుకావాలి. నాగలి పట్టగల ప్రతిరైతుకు భూమి ఉండాలి. ఇది జరిగిననాడే గ్రామ జీవనం పదిలపడగలదు; దేశంలో పంట సమృద్ధిగానుండి, కరువు రాకానికి స్థానంలేకుండా చేయగలదు. ఇందుకు కమ్యూనిస్టు పార్టీసూచిస్తున్నకార్యక్రమ మేమిటంటేజమీందారీ విధానాన్ని రద్దుచేసి,ఎస్టేట్లను రైతులకు పంచిపెట్టాలి. అంతేగాక 100 ఎకరాలకు పైబడి భూమిగల ఏ ఆసామికూడా తన భూమిని తానే సాగుబడి చేసుకోలేడు. అతని దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కొంతమంది కౌలుదార్లుండవలసి వస్తూంది. ఇది తగదు. అలాంటి భూస్వాములనుండి నూరుఎకరాలకు మించిన భూమినంతా తగిన నష్టపరిహారమిచ్చి, ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. ఈ భూమిని బీదరైతులకు, కూలీలకు పంచిపెట్టాలి. ఈ భూమి అప్పులద్వారా తిరిగి పెద్ద భూస్వాముల చేతికిందికి పోకుండా చేయడానికి భూమి అమ్మకాన్ని నిషేధించాలి. రైతులకుపంశపారంపర్యంగా భూమిపైదాలని కానించాలి రైతు ఋణబాధను నివారించాలి; వడ్డీ వ్యాపారాన్ని నిషేధించాలి. రైతుకు కావలసిన ఎరువులు, విత్తనాలు మొదలైనవి పెద్ద భూస్వాముల నుండి అప్పుగాకుండా, కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా రైతులకు అందేలా చూడాలి.

పన్ను విధానమెలా ఉండాలి

ఇంత జరిగినా రైతుయొక్క భూవసతి వ్యయం పోషకంగా ఉండకపోవచ్చు. అందువల్లకుటుంబజీవనానికి సరిపడ్డభూమిమాత్రమే ఉన్న రైతులందరినీ పన్నునుండి మినహాయించాలి. ఇతరులపై ఆదాయాన్ని బట్టి క్రమానుగత పన్నువిధానాన్ని అమలుపరచాలి.

సేద్యానికి తగిన భూమి అంతా సాగుబడి అయి, కరువుకాటకాల బారినుండి ప్రజల్ని కాపాడ్డానికిదే మార్గం.

పంట ఎక్కువ కావచ్చు - సరే కాని, ఆ పంటంతా ప్రజలకు అందాలంటే తిండి దొంగలు, దొంగవ్యాపారుల ఆటలకు ఏమాత్రం అవకాశం లేకుండా చేయాలి. బెంగాల్‌లో అధికపంట పండినా, ఘోరమైన కరువు రావడానికి ముఖ్యకారణం ఈ తిండి దొంగలే అన్న సంగతి మరచిపోకూడదు. వీళ్ళ ఆటలకు అవకాశం లేకుండా చేయాలంటే ఆహారపదార్థాల్లో వ్యక్తిగత వ్యాపారాన్ని నిషేధించాలి. ఆ వ్యాపారం అంతా ప్రభుత్వమే గుత్తకుతీసుకోవాలి. ప్రతిగ్రామంలోను కోఆపరేటివ్‌స్టోర్సుపెట్టి వాటి ద్వారానే రైతులవద్ద ధాన్యం కొనడం, ప్రజలకు బియ్యం అమ్మడం - అంతా సాగించాలి. అయితే చిన్నవర్తకుల గతేమిటని అడగవచ్చు. ఈ సహకార సంఘ ఉద్యమంలోనే చిన్నవర్తకులను ఇముడ్చుకోవాలి ప్రభుత్వం.

పారిశ్రామికాభివృద్ధి

వ్యవసాయ రంగంలో అభివృద్ధికరమైన ఈ మార్పులతోబాటు పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి పొందాలి. దేశంలో క్రొత్త ఫ్యాక్టరీలను విరివిగా స్థాపించాలి. ప్రతి రైతుకు భూవసతిలాగనే, ప్రతి కార్మికునికి ఉద్యోగం ఉండాలి.

మన దేశంలో బ్రిటిష్ పెట్టుబడిదారుల ఫ్యాక్టరీలు ఎన్నో ఉన్నాయి. బ్రిటన్ మనకివ్వవలసిన స్టెర్లింగు అప్పుక్రింద వీటినన్నిటిని జాతీయ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

ఈఫ్యాక్టరీలు తిరిగి వ్యక్తులచేతిలోకి పోకూడదు. అలా పోతే అవి ఏ కొద్దిమంది స్వలాభంకోసమో ఉపయోగపడతాయిగాని, ప్రజావసరాలను తీర్చడానికి వినియోగపడవు. ప్రభుత్వమే వీటిని స్వాధీనం చేసుకొని,ప్రజావసరాలను తీర్చడానికిఉపయోగించాలి. కార్మికులు, మేనేజిమెంటు, ప్రభుత్వ ప్రతినిధులు కలిసిఉన్నకమిటీలు ఈపరిశ్రమలను నడుపుతుంటాయి.

ప్రజాక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని, ఎన్ని కార్యక్రమాలు వేసుకున్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఉన్నంతకాలం అవి గగన కుసుమాలుగానే ఉండిపోతాయి. అందువల్లకమ్యూనిస్టుపార్టీ పైకార్యక్రమాన్ని సూచిస్తూ దీనిని నెరవేర్చడం కోసం బ్రిటిష్ పరిపాలనను తొలగించాలని కోరుతూంది. ప్రధాన రాజకీయ పక్షాల ఐక్యకృషివల్లనే ఇదిసాధ్యం కాగలదు.

ఆంధ్రకాంగ్రెసునాయకులవైఖరి

ఆంధ్ర దేశంలోప్రధానమైనరాజకీయపక్షాలు కాంగ్రెసు, కమ్యూనిస్టుపార్టీలే. కాని మన కాంగ్రెసునాయకులు ఐక్య కార్యక్రమంయొక్క అవశ్యకతను గుర్తించడంలేదు, పైగా మమ్ములను ద్రోహులంటూ నానా విషప్రచారం సాగిస్తున్నారు. ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టుపార్టీలో 7000 మంది సభ్యులున్నారు. వీరంతా అనుదినం మీకళ్ళ ఎదుట సంచరిస్తున్నారు. వేలకొలది కార్మికులను, కర్షకులను, యువజనులను, మహిళలను వారివారి సంఘాల్లో సంఘటితపరచి, వారి చైతన్యాన్ని, శక్తిని వికసింపచేశారు. బెంగాల్‌లో ప్రసిద్ధిపొందిన విప్లవయోధులనేకులు ఈనాడు మా పార్టీలో చేరారు. పంజాబులో గదర్‌పార్టీ యోధులీనాడు కమ్యూనిస్టులమని చెప్పుకోడానికి గర్వపడుతున్నారు. వీళ్ళందరూ ద్రోహులేనేమో మీరే ఆలోచించండి. ఇటువంటి వారున్న పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని కాంగ్రెసు నాయకులు తలపెట్టడం స్వాతంత్ర్యానికి మార్గమేమో మీరే ఆలోచించండి.

మమ్మల్ని ద్రోహులని తిట్టడమేకాదు వీరు చేస్తున్న పని. కమ్యూనిస్టు స్త్రీలపై కారుకూతలు కూస్తున్నారు. 'వెంగమ్మ' లాంటి బూతు నాటకాలను, బూతు బుర్రకథలను వేయిస్తున్నారు. మాపార్టీ స్త్రీపురుష సంబంధాలలో అవినీతిని ప్రోత్సహిస్తోందని కాశేశ్వరరావు గాంధీగారికి రాశారు. ఇలాంటి నీచపు మాటల్ని ఆంధ్ర ప్రజల ఎదుటకేవచ్చి చెప్పమని మేము గాంధీజీకి జవాబు వ్రాశాము ఆంధ్ర స్త్రీలకు అభ్యుదయ మార్గాన్ని మొట్టమొదట వీరేశలింగం పంతులుగారు చూపించారు. తరువాత కాంగ్రెసు భారత మహిళాలోకాన్ని దేశసేవా మార్గాన ముందుకు నడిపింది. ఆనాటి జాతీయ వ్యతిరేకవర్గాలు ఆసోదరీ మణులను అనరాని మాటలన్నారు. ఈనాడు కమ్యూనిస్టులు స్త్రీల చైతన్యాన్ని ఉన్నతస్థాయికి తీసుకుపోతూంటే కాంగ్రెసు నాయకులమని పించుకుంటున్నవారే అలాంటి తుచ్ఛపు ప్రచారాన్ని సాగిస్తున్నారంటే, వారెంతపతనమయారో మీరే ఊహించుకోండి. ఈనాడు మా పార్టీ సభలకువేలకొలదిగామహిళలురావడమే ఈ విషప్రచారకులకు సరియైన జవాబు.

లాఠీ సిద్ధాంతం

కాంగ్రెసు నాయకులు ఇట్టి ప్రచారంతో ఆగడంలేదు. మాపై లాఠీలు ప్రయోగించమని పట్టాభిగారు క్రొత్త కార్యక్రమమిచ్చారు. పట్టాభి శీతారామయ్యగారు ఈ వైఖరిని అవలంబించడానికి కారణమేమిటి? మేము దొంగ మార్కెట్టును, జమీందారీ దురంతాను, మొదటినుంచి ఏ విధంగా ఎదుర్కొంటున్నదీ మీకందరకూ తెలును. ఈనాడు కాంగ్రెసు నాయకులపై జమీందార్ల, దొంగమార్కెటుదారుల ప్రాబల్యం పెరుగుతూంది. దాని చిహ్నమే పట్టాభిగారి క్రొత్త సిద్ధాంతం. ప్రజల శ్రేయస్సు (మిగతా 11 వ పేజీలో)

Editor : M. Chandrasekhara Rao, Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada

END OF ISSUE